ఓం

శ్రీచణ్డికా పరమేశ్వరీ దేవతాయై నమః

## శ్రీదుర్గాదేవీ మాహాత్మ్య ప్రతిపాదకం

# సప్తశతీస్తవరత్నే మధ్యమచరిత్రమ్.

ఏషః

కాత్యాయనీ వారాహీ భైరవేత్యాది కల్పాంతరాత్సు గృహీతం సశాస్త్రీయం పూజాపారాయణాయ

సమ్మెటాన్వయాఖ్య రంగయ్య నాయకేన,

విరచితం.

వృద్ధానాం సప్తశతీ సంపూర్ణ పఠనాదశక్తానాం దైనికనిష్ఠాపరాణాం స్త్రీపురుషాణాం

అత్యంతోపయుక్త మిదం ప్రశస్తం

[ ౧౦౦౦ ]

హైదరాబాదాయాం, భాగ్యనగర ముద్రణాలయాం, ముద్రాపితం.

వేల అ,-౦౪-౦

All rights reserved

Price Rs 0-4-0

# సమ్మెట రంగయ్యా నాయుడు.

గ్రంథనిర్వాహకుడు.

సీలు

వ్రాలు

సీలు వ్రాలు లేని గ్రంథము వాడినవారు తప్పితస్థులగుదురు.

1935.

శ్లో॥ లక్ష్మీలజ్జేమహావిద్యే శ్రద్ధేపుష్టిస్వధేధ్రువే ।
మహారాత్రిమహావిద్యే నారాయణినమోస్తుతే ॥

శ్లో॥ దుర్గేస్మృతాహరసిభీతి మశేషజంతోః । స్వస్థైః స్మృతా మతివమతీ
వశుభాందదాసి । దారిద్ర్యదుఃఖభయహారిణికాత్వదన్యా । స
ర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా ॥

శ్లో॥ హంసయుక్తవిమానస్థె బ్రహ్మాణీరూపధారిణి ।
కౌశాంభక్షరికేదేవి నారాయణినమోస్తుతే ॥

శ్లో॥ యావద్భూమండలంధత్తే సశైలవనకాననం । తావత్తిష్ఠతిమేది
న్యాంసంతతిః పుత్రపౌత్రికీ ॥ దేహాంతేపరమంస్థానం యత్సు
రైరపిదుర్లభం । సంప్రాప్నోతిమనుష్యోసా మహామాయాప్ర
సాదతః ॥

శ్లో॥ జ్వాలాకరాళమత్యుగ్ర । మశేషాసురసూదనం ।
త్రిశూలంపాతునోభీతే భద్రకాళి నమోస్తుతే ॥

# ఓమ్.
# శ్రీచక్రమ్.
## భూప్రస్తారమ్.

శ్లో॥ బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం ।
లలాటేష్టార పత్రించ । భ్రూమధ్యే దశారకం ।
బహిర్దశారకం శేతు । మన్వస్రం హృది సంస్థితం ।
నాభౌ చవసుపత్రించ కట్యాం । షోడశపత్రికం ।
వృత్తత్రియంచ ఊరూభ్యాం పాదయోః చతురశ్రికం ॥

శ్రీ చ  క్రమ్

3శ్లో॥ చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ।
ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి । మూలప్రకృతిభిః ।
చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రత్రివలయా ।
త్రిరేఖాభిః సార్ధం తవభవనకోణాః పరిణతాః ॥

మేరుప్రస్తారం గృహస్థులు పూజించ గూడదని
పెద్దలు సెలవిచ్చిరి

శివచక్రములు నాలుగనియు శక్తిచక్రములు అయిదనియు నవావరణమున కోణాటు ఇరువది యెనిమిది కోణములున్న మూడు ఎనిమిది పది పది పదు నాలుగు ఎనిమిది దళములు పదునాలుగు దళములున్న మూడు రేఖలు మూడు వలయములు గలసి నవావరణ చక్రమని తెలియ బడుచున్నది.

# పీఠిక

శ్రీదుర్గా పారాయణ జేయుటలో సప్తశతీయందు శ్లో॥ యత్రైతత్పఠ్యతే సమ్యఙ్నిత్యమాయతనే మమ సదా నతద్విమోక్ష్యామి సాన్నిధ్యం తత్ర మేస్థితం అని యీపారాయణ ప్రతినిత్యము జేయుస్థలమును విడిచియుండనని దేవతులతో చండికాపలికినట్టుగా జెప్పియున్నది. అయితే యీపారాయణ సక్రమముగా పఠించుటకు శక్తులుకానివారలకు వృద్ధులకు నిత్యవిఘ్నగలవారలకు వీలులేనివారలకు సులభమార్గము చండికయే దెలపినట్టుగా తంత్రాంతరములలో గనబడుచున్నది. ఈగ్రంథములో కాళి లక్ష్మి సరస్వతుల పేర మూడుచరిత్రములు గలవు వాటిలో చరిత్రాణిజపేత్త్రీణి సరహస్యాన్యతంద్రితః చరితం మధ్యమంచైవా జపేద్వా చండికామయ మను మరీచీకల్పమందును, ఏకేన వా మధ్యమేన నైకేనేతరయోరిహా చరితార్ధంతు నజపేజ్జపంఛిద్రమవాప్నుయాత్ అని వైకృతి రహస్యమునను జెప్పియున్నది గనుక మధ్యమ చరిత్రమాత్రం షడంగాంగములతో జేయుట విధిగానున్నందున.

శ్లో॥ అంగహీనో యథాదేహీ సర్వకర్మసు నక్షమః అంగషట్క విహీనాతు తథా కవచాదిత్రయ రహస్యత్రియ సప్తశతీస్తుపఠితా అనగా వరరూపాంగషట్కయుతస్యైవ సప్తశతీస్తోత్రస్య పఠనీయత్వం,తంత్రాంతరాణిబుధ్యతే అపిచ॥ శ్లో॥ రాత్రిసూక్తం జపేదాదౌ మధ్యేచండీ స్తవంపఠేత్ ప్రాంతేతు జపనీయంవై దేవీసూక్తమితిక్రమ అని కల్పముల యందున్నందున యీమధ్యమ చరిత్రమునకు ఆదిని కవచత్రయ రాత్రిసూక్తములును దేవీసూక్త రహస్యత్రయమూ లంత్యమునను చెప్పబడినవి ఎవరెవరి సాంప్రదాయ మెటులనున్న దానటుల సంకల్పించవచ్చును ఇంతేగాక శ్లో॥ యుష్మాభిః స్తుతయోయాశ్చ యాశ్చబ్రహ్మర్షిభిః కృతాః బ్రహ్మణాచ కృతాస్తాస్తు ప్రయచ్ఛంతిశుభాంమతిం, స్మరన్మమైతచ్చరితం నరోముచ్యేత సంకటాత్ అని చండికాదేవి దేవతుల కనుగ్రహించుటయు ద్వాదశాధ్యాయమున గానబడుచున్నది గనుక దేవతుల స్తోత్రచతుష్టయం. × × × ఇట్లు గురుతులతో చూపి చబడినవి బ్రహ్మ విష్ణుమూర్తిని మధుకైటభుల వంధించుటకు పొగడుటయు దేవతులు చండికను మహి

షాసురవధానంతరము స్తోత్రము చేయుటయు (౨) పిమ్మట దేవతలు శుంభనిశుంభుల వధార్థమై చండికను వేడుటయు (3) అటుపిమ్మట ఏకాదశాధ్యాయమున దేవతలు తమయిచ్ఛనెరవేరినందున నారాయణిని స్తోత్రము జేయుటయు [ ౪ ] యీనాలుగింటిని మాత్రింపఠనజేసిన చాలునని దేవిపలుకుటచేత నాలుగవదియైన నారాయిణి స్తుతిని తక్కినవాటితో చేర్పకమైనది మధ్యమ చరిత్ర అంగముల సహితంగా పఠించలేని వారలు దేవతుల నాలుగుస్తోత్రములు పఠించిన జాలునని చండికపలికియున్నందున యిటుల మధ్యమచరిత్రమును వేరుగా ముద్రించడమైనది ఎవరికేది అనుకులమో అటుల జరుపుకొనవచ్చును, న్యాసహీనో భవేన్మూకమృతస్యాచ్ఛిర సావినా అనియున్నందున న్యాసములులేనిది పఠించకూడదనియు అంత్యకాలమున శిరచ్ఛేదనమగు ననియు తంత్రాంతరముల నుడువబడినది గనుక న్యాసముల వశ్యకముగా జేయవలయును వాచకశక్తియు తాత్పర్యగ్రహణశక్తియు గలిగినవారలే యీగ్రంథం పారాయణలో నుంచెదరనియు అటులన వశ్యకమని తోచినయడల ఒక్క పరియాయం పండితుని ముఖతా వినిన బహుసులభముగా గ్రహించగలరనియు మధ్యమ చరిత్ర మూడాధ్యాయములకు తెలుగు తాత్పర్యము వ్రాయబడలేదు.

సక్రమముగా మధ్యమ చరిత్ర పఠించుటకు అరగంటచాలును లేక దేవతుల నాలుగుస్తోత్రములే పఠించుటకు పదినిముషములే చాలును.

ఈ గ్రంథము వేరుగా రచించుటకు మహాత్మా శంభూనాథస్వామివారి ఆజ్ఞానుసారముగా. మ॥ రా॥ చిదురాదూర్వాసులు గుప్తాగారు ద్రవ్యసహాయంచేసి ప్రోత్సాహపరచినందులకు మిక్కిలి కృతజ్ఞతా వందనములాచరించు చున్నాను.

ఇట్లు,

సమ్మెట రంగయ్యా నాయుడు.

గ్రంథనిర్వాహకుడు.

ఓమ్.

శ్రీమహాగణాధిపతయేనమః.

శ్రీచండికా పరమేశ్వరీ దేవతాయైనమః.

# మధ్యమ చరిత్రమ్

అథసాధకః కృతమంగళాస్నాన నిత్యతిలక విధిః భూ-భూత శుద్ధ్యాదికం కృత్వా ఆసనం పరికల్ప్య ॥

ఆచమ్య ప్రాణానాయమ్య దేశకాలౌ ఉచ్చార్య మమోపాత్త దురితక్షయ ద్వారా చతుర్విధ ఫల పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వ త్యాత్మక శ్రీదుర్గా పాఠాంతర్గత మధ్యమచరిత్రం నామక దేవీ మహాత్మ్యమ హంపఠిష్యే.

ఇతి సంకల్ప్య.

# పూజా మారభేత్.

శంఖం ఘంటాం పూజయిత్వా కలశపూజాంచ కృత్వా జలేన ఆత్మానం సంప్రోక్ష్య
ఋషిచ్ఛందా న్యస్త్వా కరహృదయ న్యాసా విన్యస్య పుస్తక పూజాంచ
కారయేత్ షోడశోప చారాన్వా పంచోప చారా న్వాకృత్వా
శ్రీ దేవీ మాహాత్మ్యం పఠేత్

ఓమ్.

# కవచ స్తోత్రమ్.

అస్యశ్రీ మహాసరస్వతీ రూపదేవీకవచ మహామన్త్రస్య మార్కండేయో భగవాన్ ఋషిః ॥ అనుష్టుప్ఛందః।
శ్రీమహాసరస్వతీ దేవతా॥ ఐంబీజం॥ హ్రీంశక్తిః॥ క్లీంకీలకం॥ మమ మహాసరస్వతీ ప్రసాదసిద్ధ్యర్థే జపేవినియోగః

అథకర - హృదయ న్యాసా.

ఓం హ్రాం శ్రాం ఓం - అంగుష్ఠాభ్యాన్నమః ఓం హ్రాం శ్రాం ఓం హృదయాయనమః
ఓం హ్రీం శ్రీం ఓం - తర్జనీభ్యాంస్వాహా ఓం హ్రీం శ్రీం ఓం - శిరసేస్వాహా
ఓం హ్రూం శ్రూం ఓం - మధ్యమాభ్యాంవషట్ ఓం హ్రూం శ్రూం ఓం - శిఖాయైవషట్
ఓం హ్రైం శ్రైం ఓం - అనామికాభ్యాంహుం ఓం హ్రైం శ్రైం ఓం - కవచాయహుం
ఓం హ్రౌం శ్రౌం ఓం - కనిష్ఠికాభ్యాంవౌషట్ ఓం హ్రౌం శ్రౌం ఓం - నేత్రత్రయాయవౌషట్
ఓం హ్రః శ్రః ఓం - కరతలకరపృష్ఠాభ్యాంఫట్ ఓం హ్రః శ్రః ఓం — అస్త్రాయఫట్

భూర్భువస్సువరోమితి దిగ్బంధః

ధ్యానం॥ శంఖం చర్మ ధనుశ్చచారుదధతీం విభ్రాజితాం తర్జనీం సవ్యేచర్మవతీం మహేషుమసికై స్త్రిర్యక్త్రిశూలంభుజైః। సన్నద్ధాం వివిధాయుధైః పరివృతాం మంత్రీకుమారీగణై। ధ్యాయే దిష్టవరప్రదాం త్రిణయనా సింహాధిరూఢాం॥ శివాం॥

పంచోపచారాః

| | | | | |
|---|---|---|---|---|
| లం— పృథ్వీతత్వాత్మనే- | శ్రీ మహాసరస్వతీదేవతా | యైనమః | | గంధం సమర్పయామి |
| అం— ఆకాశతత్వాత్మనే- | ,, | ,, | | పుష్పాణి పూజయామి |
| యం— వాయు | ,, | ,, | ,, | ధూప మాఘ్రాపయామి |
| రం— తేజో | ,, | ,, | ,, | దీపం దర్శయామి |
| వం— సలిల | ,, | ,, | ,, | అమృత నైవేద్యం సమర్పయామి |
| సం— సర్వ | ,, | ,, | ,, | సర్వోపచారాన్ సమర్పయామి |

సృష్టిముద్రాం ప్రదర్శ్య॥ మనుః॥ ఓం హ్రాం హ్రీం హ్రూం శ్రీం క్లీం సర్వసమ్మోహినీ పరమేశ్వరీ స్వాహా॥ యథాశక్తి జపేత్॥ పునర్న్యాసాది ముద్రాంతం కుర్యాత్॥ మార్కండేయఉవాచ॥ యద్గుహ్యం పరమంలోకే సర్వరక్షాకరం నృణామ్। యన్నకస్య చిదాఖ్యాతం తన్మేబ్రూహి పితామహ॥ ౧॥ బ్రహ్మోవాచ॥ అస్తిగుహ్యతమంవిప్ర సర్వభూతోపకారకమ్। దేవ్యాస్తుకవచం పుణ్యం తచ్ఛృణుష్వ మహామునే॥ ౨॥ ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణీ। తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్॥ ౩॥ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ। సప్తమం కాలరాత్రీశ్చ మహాగౌరీతి చాష్టమమ్॥ ౪॥ నవమంసిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః। ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా॥ ౫॥ అగ్ని నాదహ్యమానస్తు శత్రుమధ్యేగతోరణే। విషమే దుర్గమేచైవ భయార్తాః శరణంగతాః॥ ౬॥ నతేషాం జాయతేకించి దశుభం రణసంకటే॥ నాపదం తస్యపశ్యామి శోకదుఃఖ భయంనహి॥ ౭॥ యైస్తుభక్త్యా స్మృతా నూనం తేషాం సిద్ధిః ప్రజాయతే।

ప్రేతసంస్థాతువారాహి మహిషాసనా ॥౮॥ ఐంద్రీగజ సమారూఢా వైష్ణవీ గరుడాసనా।మహేశ్వరీ వృషారూఢా
కౌమారీశిఖివాహనా ॥ ౯ ॥ బ్రాహ్మీ హంససమారూఢా సర్వాభరణ భూషితా । నానాభరణ శోభాఢ్యా
నానారత్నోప శోభితా ॥ ౧౦ ॥ దృశ్యంతె రథమారూఢా దేవ్యః క్రోధసమాకులాః । శంఖంచక్రం గదాంశ
క్తిం హలంచ ముసలాయుధమ్ ॥ ౧౧ ॥ ఖేటకం తోమరంచైవ పరశుం పాశమేవచ। కుంతాయుధంచ వజ్రంచ
శార్జ్గం చాయుధముత్తమం ॥ ౧౨ ॥ ఖడ్గంచర్మ త్రిశూలంచ పట్టసంముద్గరం తథా । దైత్యానాం దేహనా
శాయభక్తానా మభయాయచ ॥ ౧౩ ॥ ధారయం త్యాయుధానిత్థం దేవానాంచ హితాయవై । నమస్తేస్తు
మహారౌద్రే మహాఘోర పరాక్రమే ॥ ౧౪ ॥ మహాబలే మహోత్సాహే మహాభయ వినాశినీ । త్రాహిమాం
దేవి దుష్ప్రేక్ష్యే శత్రూణాం భయవర్ధనీ ॥ ౧౫ ॥ ప్రాచ్యాం రక్షతు మామైంద్రీ ఆగ్నేయ్యా మగ్నిదేవతా ।
దక్షిణస్యాంతు వారాహీనైరృత్యాం ఖడ్గధారిణీ ॥ ౧౬ ॥ ప్రతీచ్యాం వారుణీరక్షే ద్వాయవ్యాం మృగవా
హినీ ॥ ఉదీచ్యాం పాతుకౌబేరీ ఐశాన్యాం శూలధారిణీ ॥ ౧౭ ॥ ఊర్ధ్వం బ్రహ్మణీమేరక్షే దధస్తాద్వైష్ణవీతథా
ఏవందశదిశో రక్షే చ్చాముండా శవవాహనా ॥౧౮॥ జయామే చాగ్రతః పాతు విజయా పాతు పృష్ఠతః । అజితా
వామపార్శ్వేతు దక్షిణేచా పరాజితా ॥ ౧౯ ॥ శిఖాముద్యోతినీ రక్షే దుమామూర్ధ్ని వ్యవస్థితా । మాలాధరీ
లలాటేచ భ్రువౌరక్షే ద్యశస్వినీ ॥ ౨౦ ॥ త్రినేత్రాచ భ్రువోర్మధ్యే యమఘంటాచ నాసికే। శంఖినీ చక్షు
షోర్మధ్యే శ్రోత్రయో ర్ద్వారవాసినీ ॥ ౨౧ ॥ కపోలౌ కాళికారక్షేత్కర్ణమూలేచ శాంకరీ । నాసికాయాం
సుగంధాచ ఉత్తరోష్ఠేతు చర్చికా ॥ ౨౨ ॥ అధరేచామృతకలా జిహ్వాయాంతు సరస్వతీ।దంతాన్ రక్షతు
కౌమారీ కంఠమధ్యేతు చండికా ॥ ౨౩ ॥ ఘంటికాం చిత్రఘంటాచ మహామాయాచ తాలుకే । కామాఖ్యా
చుబుకంరక్షే ద్వాచంమే సర్వమంగళా ॥ ౨౪ ॥ గ్రీవాయాం భద్రకాళీచ పృష్ఠవంశే ధనుర్ధరీ । నీలగ్రీవా
బహిఃకంఠే నళికాం నలకూబరీ ॥ ౨౫ ॥ ఖడ్గధారి ణ్యుభౌస్కంధౌ బాహూమే వజ్రధారిణీ । హస్తౌమే దండినీర
క్షే త్కుఠౌరక్షేన్న లేశ్వరీ ॥ ౨౬ ॥ స్తనౌరక్షే న్మహాదేవీ మనఃశోకవినాశినీ।హృదయం లలితాదేవీ ఉదరంశూల

ధారిణీ ॥ ౨౭ ॥ నాభించ కామినీరక్షే ద్గుహ్యంగుహ్యేశ్వరీతథా । కటింభగవతీపాతు నితంబే బింధమాలినీ ॥ ౨౮ ॥ భూతనాథా తథామేఢ్రం మూరూమే మేఘవాహనా । జంఘేమహాబలాప్రోక్తా జానునీ వింధ్యవాసినీ ॥ ౨౯ ॥ గుల్ఫయోర్నారసింహీచ పాదపృష్ఠే మితౌజసీ । పాదాంగుళీః శ్రీధరీచ పాదౌ పాతాళవాసినీ ॥ ౩౦ ॥ కరాళినీ పాదనఖా న్రోమాణ్యప్యూర్ధ్వకేశినీ । రోమకూపాంశ్చ కౌబేరీ త్వచం నాగేశ్వరీతథా ॥ ౩౧ ॥ రక్తమజ్జా వసామాంసాన్యస్థి మేదాంసి పార్వతీ । అంత్రాణి కాలరాత్రిశ్చ పిత్తంచ ముకుటేశ్వరీ ॥ ౩౨ ॥ పద్మావతీ పద్మకోశే కఫేచూడామణి స్తథా । జ్వాలాముఖీ నఖజ్వాలా మభేద్యా సర్వసంధిషు ॥ ౩౩ ॥ శుక్లంబ్రహ్మాణిమే రక్షేచ్ఛాయాం ఛత్రేశ్వరీతథా । అహంకారం మనోబుద్ధిం రక్షమేధర్మచారిణీ ॥ ౩౪ ॥ ప్రాణాపానౌ తథా వ్యాన ముదానంచ సమానకం । వజ్రహస్తాచ మేరక్షేత్ప్రాణా న్కల్యాణశోభనా ॥ ౩౫ ॥ రసంరూపంచ గంధంచ శబ్దాన్స్పర్శంచ యోగినీ । సత్వంరజ స్తమశ్చైవ రక్షేన్నారాయణీతథా ॥ ౩౬ ॥ ఆయుర్మేరక్షు వారాహీ ధర్మంరక్షతు వైష్ణవీ । విత్తంరక్షతు చేంద్రాణీ బలంబలమతీతథా ॥ ౩౭ ॥ యశఃకీర్తించ లక్ష్మించ సదారక్షంతు మాతరః । గోత్రమింద్రాణి మేరక్ష పశూన్మ రక్షచండికే ॥ ౩౮ ॥ పుత్రాన్రక్షే న్మహాలక్ష్మీ ర్భార్యాం రక్షతుభైరవీ । మార్గం క్షేమకరీరక్షే ద్విజయా సర్వతఃస్థితా ॥ ౩౯ ॥ రక్షాహీనంతు యత్స్థానం వర్జితం కవచేనతు । సర్వంరక్షతు సాదేవీ జయంతీ పాపనాశినీ ॥ ౪౦ ॥ సర్వరక్షాకరం పుణ్యం కవచంచ వినాకృతమ్ । పదమేకం నగచ్ఛేత యదిచ్ఛేచ్ఛుభమాత్మనః ॥ ౪౧ ॥ కవచేనా వృతో నిత్యం యత్రయత్రాభి గచ్ఛతి । తత్రతత్రార్థలాభశ్చ విజయస్సర్వ కామికః ॥ ౪౨ ॥ యంయం చింతయతేకామం తంతంప్రాప్నోతి నిశ్చితం । పరమైశ్వర్య మతులం పుమాన్ ప్రాప్నోతి భూతలే ॥ ౪౩ ॥ నిర్భయో జాయతేమర్త్య స్సంగ్రామే ష్వపరాజితః । త్రైలోక్యేతు భవేత్పూజ్యః । కవచేనావృతః పుమాన్ ॥ ౪౪ ॥ ఇదంతు దేవ్యాః కవచం దేవానామపి దుర్లభమ్ । యఃపఠే త్ప్రయతో నిత్యం త్రిసంధ్యంశ్రద్ధయాన్వితః ॥ ౪౫ ॥ దైవీకలా భవేత్తస్య త్రైలోక్యేష్వ పరాజితా

జీవేద్వర్షశతం సాగ్రి మపమృత్యు వివర్జితః ౪౬ । నశ్యంతివ్యాధయస్సర్వే భూతావిస్ఫోటకాదయః । స్థావరం జంగమంవాపి కృత్రిమం వ పియద్విషం ॥ ౪౭ ॥ అభిచారాణి సర్వాణి మంత్రయంత్రాణి భూతలే । భూచరాః ఖచరాశ్చైవ కులజాశ్చోప దేశికాః ॥ ౪౮ ॥ సహజాః కులలీలామా శాకినీఢాకినీతథా । అంతరిక్షచరాఘోరా యక్షిణ్యశ్చ మహాబలాః ॥ ౪౯ ॥ గ్రహభూత పిశాచాశ్చ యక్షగంధర్వ రాక్షసాః । బహ్మరాక్షస భేతాళాః కుష్మాండా భైరవాదయః ॥ ౫౦ ॥ నశ్యంతిదర్శనా త్తస్య కవచేహృదిసంస్థితే । మానోన్నతిర్భవేద్రాజ్ఞ స్తేజో వృద్ధికరంపరం ॥ ౫౧ ॥ యశసావర్ధతేసోపి కీర్తిమాంశ్చైవజాయతే । జపేత్సప్తశతీం చండీంకృత్వాతు కవచ పురా ॥ ౫౨ ॥ నిర్విఘ్నేనభవేత్సిద్ధి శ్చండీజప సముద్భవా । యావద్భూమండలం ధత్తే సశైలవన కాననమ్ ॥౫౩॥ తావత్తిష్ఠతి మేదిన్యాం సంతతిః పుత్రపౌత్రికీ । దేహాంతే పరమంస్థానం యత్సురైరపి దుర్లభం ॥౫౪॥ సంప్రాప్నోతి మనుష్యోసౌ మహామాయాప్రసాదతః॥ ఇతి కవచమ్.

## అర్గళస్తోత్రం.

అస్యశ్రీమహాకాళీ రూపార్గళ మహామన్త్రస్య । స్వర్ణాకర్షణ భైరవఋషిః । అనుష్టుప్ఛందః । శ్రీమహాకాళీదేవతా । అం బీజం గం శక్తిః శం కీలకం మమ శ్రీమహాకాళీ ప్రసాదసిద్ధ్యర్థే జపేవినియోగః

అథ కరహృదయ న్యాసః ॥

| కరన్యాసం. | | హృదయన్యాసం | |
|---|---|---|---|
| అం. అంగుష్టా నమః | అం. అనామి హూం | అం. హృద్గ నమః | అం. కవచ హూం. |
| గం. తర్జన స్వాహా | గం. కనిష్ట వౌషత్ | గం. శిరసే స్వాహా | గం నేత్ర వౌషట్. |
| శం. మధ్య వషత | శం. కరతల ఫట్ | శం శిఖా వషట్ | శం. అస్త్ర ఫట్ |

భూర్భువస్సువరోమితిదిగ్బంధః

ధ్యానం ॥ మాయామయీం మహాకాళీం మహాదేవసతీం శివామ్ । మహతీం బీజరూపాంతాం సౌమ్యాం దేవీం నమామ్యహమ్ ॥

పంచపూజోపచారాః ॥

| | | | | |
|---|---|---|---|---|
| లం— | పృథ్వీతత్త్వాత్మనే— | శ్రీ మహాకాళీదేవతాయై నమః | | గంధం సమర్పయామి |
| హం— | ఆకాశ | ,, | ,, | పుష్పాణి పూజయామి |
| యం— | వాయు ,, | ,, | ,, | ధూపమాఘ్రాపయామి |
| రం— | తేజో ,, | ,, | ,, | దీపం దర్శయామి |
| వం— | సలిల ,, | ,, | ,, | అమృతనైవేద్యం సమర్పయామి |
| సం— | సర్వ ,, | ,, | ,, | సర్వోపచారాన్ సమర్పయామి |

యోనిముద్రాం బధ్వా ॥ అథార్గళా కాళీమనుః ॥ ఓమ్ హ్రీం శ్రీం అం గం ళం సర్వ సమ్మోహిన్యై స్వాహా ॥ యథాశక్తి జపేత్ ॥ పునర్న్యాసాది ముద్రాంతం కుర్యాత్ ॥ ఓం నమశ్చండికాయై ॥ ఓం జయత్వం దేవి చాముండే జయభూతాపహారిణి । జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే ॥ ఓం జయంతీ మంగలా కాళీ భద్రకాళీ కపాలినీ । దుర్గాక్షమా శివాధాత్రీ స్వాహాస్వధా నమోస్తుతే ॥ ౧ ॥

మధుకైటభవిధ్రావి విధాతృ వరదే నమః । రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౨ ॥

| | | | |
|---|---|---|---|
| మహిషాసురనిర్నాశి ధూమ్రాక్షస్య చ మర్దిని | ,, | ,, | ॥ 3 ॥ |
| చండముండవధే దేవి రక్తబీజవినాశిని | ,, | ,, | ॥ ౪ ॥ |
| నిశుంభ శుంభ నిర్నాశి సర్వదైత్యనిపాతిని | ,, | ,, | ॥ ౫ ॥ |
| వందితాంఘ్రియుగే దేవి దేవిసౌభాగ్యదాయిని | ,, | ,, | ॥ ౬ ॥ |

అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ॥ ౭ ॥
నతేభ్యస్సర్వదా భక్త్యా చణ్డికే దురితాపహే ,, ,, ॥ ౮ ॥
స్తువద్భ్యోభక్తిపూర్వంతాం చణ్డికేవ్యాధినాశిని ,, ,, ॥ ౯ ॥
చణ్డికేసతతం యేత్వా మర్చయంతీహ భక్తితః ,, ,, ॥౧౦॥
దేహిసౌభాగ్యమారోగ్యం దేహిదేవి పరంసుఖమ్ ,, ,, ॥౧౧॥
విధేహిద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః ,, ,, ॥౧౨॥
విధేహి దేవికల్యాణం విధేహివిపులాంశ్రియమ్ ,, ,, ॥౧౩॥
సురాసురశిరోరత్న నిఘృష్టచరణేంబికే ,, ,, ॥౧౪॥
విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాంకురు ,, ,, ॥౧౫॥
ప్రచండదైత్య దర్పఘ్నే చణ్డికేప్రణతాయమే ,, ,, ॥౧౬॥
చతుర్భుజే చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరి ,, ,, ॥౧౭॥
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యాతథాంబికే ,, ,, ॥౧౮॥
హిమాచలసుతానాథ సంస్తుతేపరమేశ్వరి ,, ,, ॥౧౯॥
ఇంద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి ,, ,, ॥౨౦॥
దేవిప్రచండ దోర్దండ దైత్యదర్ప వినాశిని ,, ,, ॥౨౧॥
దేవిభక్తజనోద్దామ దత్తానందోదయేంబికే ,, ,, ॥౨౨॥
పుత్రాన్దేహి ధనందేహి సర్వకామాంశ్చదేహిమే ,, ,, ॥౨౩॥
పత్నీంమనోరమాం దేహి మనోవృత్త్యనుసారిణీమ్ ,, ,, ॥౨౪॥
ఇదంస్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నరః సతుసప్తశతీసంఖ్యా వరమాప్నోత్యసంశయః ॥౨౫॥

అస్యశ్రీ మహాలక్ష్మీ రూపకీలక మహామన్త్రస్య విశుద్ధజ్ఞానఋషిః, అనుష్టుప్ఛన్దః- శ్రీమహాలక్ష్మీ దేవతా॥ క్లాం బీజం। క్లీం శక్తిః। క్లూం కీలకం। మమ శ్రీమహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్థే జపేవినియోగః

అథ కర - హృదయ - న్యాసౌ.

| కరన్యాసం | | | | | | హృదయన్యాసం | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| క్లాం. | అంగు | నమః | క్లైం | అనామి | హూం | క్లాం. | హృద | నమః | క్లైం. | కవచయ | హూం |
| క్లీం. | తర్జనీ | స్వాహా | క్లౌం. | కనిష్ఠి | వౌషట్ | క్లీం. | శిరసె | స్వాహా | క్లౌం. | నేత్రత్ర | వౌషట్ |
| క్లూం. | మధ్య | వషట్ | క్లః | కరతల | ఫట్ | క్లూం. | శిఖా | వషట్ | క్లః. | అస్త్రాయ | ఫట్ |

భూర్భువస్సువరోమితి దిగ్బంధః.

॥ ధ్యానం ॥ శోణప్రభాం సోమకళావతంసాం పాణిస్ఫురత్పంచశరేక్షుచాపామ్। ప్రాణప్రియాం నౌమి పినాకపాణే త్రికోణసంస్థాం కులదేవతాం మే ॥

పంచోపచారాః-

| | | | |
|---|---|---|---|
| లం- | పృథ్వీతత్త్వాత్మనే- | శ్రీమహాలక్ష్మీదేవతాయైనమః | గంధం సమర్పయామి |
| అం- | ఆకాశత | ,, ,, | పుష్పాణి పూజయామి |
| యం- | వాయు ,, | ,, ,, | ధూప మాఘ్రాపయామి |
| రం- | తేజో ,, | ,, ,, | దీపం దర్శయామి |
| వం- | సలిల ,, | ,, ,, | అమృత నైవేద్యం సమర్పయామి |
| సం- | సర్వ ,, | ,, ,, | సర్వోపచారాన్ సమర్పయామి |

సృష్టి ముద్రాం ప్రదర్శయేత్ ॥ ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ సమ్మోహిని మహాలక్ష్మి స్వాహా ॥ యథాశక్తి జపేత్ ॥ పునర్న్యాసాది ముద్రాంతం కుర్యాత్ ॥ ఋషిరువాచ ॥ విశుద్ధజ్ఞాన దేహాయ త్రివేదీ దివ్యచక్షుషే । శ్రేయఃప్రాప్తినిమిత్తాయ నమస్సోమార్ధ ధారిణే ॥ ౧ ॥ సర్వమేతద్వినాయస్తు మంత్రాణామభిధానవాన్ । సోఽపిక్షేమ మవాప్నోతి సతతం జాప్యతత్పరః ॥ ౨ ॥ సిధ్యంత్యుచ్చాటకాదీని వస్తూని సకలాన్యపి । ఏతేనస్తువతాం దేవీం స్తోత్రమంత్రేణ సన్నిధా ॥ ౩ ॥ నమంత్రో నౌషధం తంత్రం నకించిదపి విద్యతే । వినాజాప్యం నసిధ్యేత సర్వముచ్చాటనాదికమ్ ॥ ౪ ॥ సమగ్రాణ్యపి సేత్స్యంతి లోకశంకా మిమాంహరః । కృత్వా నిమంత్రయామాస సర్వమేవ మిదంశుభమ్ ॥ ౫ ॥ స్తోత్రంవై చండికాయాస్తు తచ్చగుహ్యంచకారసః । సమాప్నోతి పుణ్యేన నాన్యథా మన్నిమంత్రితమ్ ॥ ౬ ॥ సోఽపిక్షేమ మవాప్నోతి సర్వమేవ నసంశయః । కృష్ణాయాంవా చతుర్దశ్యాం నవమ్యాంవా సమాహితః ॥ ౭ ॥ దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యథైషా ప్రసీదతి । ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితం ॥ ౮ ॥ యోనిష్కీలాం విధాయైనాం నిత్యం జపతి సంస్ఫుటం । ససిద్ధస్స గణస్సోఽపి గంధర్వోజాయతేవనే ॥ ౯ ॥ నచైవాప్య టతస్తస్య భయంక్వాపీహజాయతే । నాపమృత్యు వశంయాతి మృతో మోక్ష మవాప్నుయాత్ ॥ ౧౦ ॥ జ్ఞాత్వాప్రారభ్య కుర్వీత హ్యకుర్వాణో వినశ్యతి । తతో జ్ఞాత్వైవ సంపన్న మిదం ప్రారభ్యతే బుధైః ॥ ౧౧ ॥ సౌభాగ్యాదిచ యత్కించి ద్దృశ్యతే లలనాజనైః । తత్సర్వం తత్ప్రసాదేన తేనజాప్యమిదంశుభం ॥ ౧౨ ॥ శనైస్తుజా ప్యమానేస్మిన్ । స్తోత్రంసం పత్తిరుచ్చకైః భవత్యేవ సమగ్రాపితతః ప్రారభ్యమేవతత్ ॥ ౧౩ ॥ ఐశ్వర్యం యత్ప్రసాదేన సౌభాగ్యారోగ్యసంపదః శత్రుహానిః పరోమోక్షః స్తూయతే సానకింజనైః ॥ ౧౪ ॥

ఇతికీలకస్తోత్రమ్.

## అథ మన్త్రోద్ధారః -

అస్య శ్రీ చణ్డికా పరమేశ్వరీ నవార్ణవ మహామన్త్రస్య మార్కణ్డేయ ఋషిః । అనుష్టుప్ఛందః శ్రీచణ్డికా పరమేశ్వరీ దేవతా ॥ ఐం బీజం ॥ హ్రీం శక్తిః ॥ క్లీం కీలకం ॥ మమ శ్రీచణ్డికా పరమేశ్వరీ ప్రసాద సిద్ధ్యర్థే । నవాక్షర మహామన్త్రం జపే వినియోగః ॥

## అథ కరహృదయన్యాసః

| కరన్యాసం. | | | | హృదయన్యాసం. | | | |
|---|---|---|---|---|---|---|---|
| ఓం ఐం చాం | అంగు | ఓం ఐం య్యైం | అనా | ఓం ఐం చాం | హృద | ఓం ఐం య్యైం | కవ |
| ఓం హ్రీం ముం | తర్జ | ఓం హ్రీం విం | కని | ఓం హ్రీం ముం | శిర | ఓం హ్రీం విం | నేత్రే |
| ఓం క్లీం డాం | మధ్య | ఓం క్లీం చేం | కరతల | ఓం క్లీం డాం | శిఖా | ఓం క్లీం చేం | అస్త్రే |

భూర్భువస్సువరోమితి దిగ్బంధః -

అథవా - గురూపదిష్ట మార్గేణ - కరహృదయన్యాసా కారయేత్ -

ధ్యానం॥ యా దేవీ మధుకైటభ ప్రశమనీ యా మాహిషోన్మూలినీ యా ధూమ్రేక్షణ చణ్డముణ్డదమనీ యా రక్త బీజాశినీ - యా శుంభాది నిశుంభదైత్య దమనీ యా సిద్ధలక్ష్మీః పరా సా చణ్డీ నవకోటి శక్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ॥ మాతర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాప హారోద్యమే హేలానిర్మిత ధూమ్రలోచనవధే హే చణ్డముణ్డార్దినీ - నిశ్శేషీకృత రక్తబీజ దనుజే నిత్యే నిశుంభాపహే - శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేఽంబికే ॥ ఇతి ధ్యాత్వా ॥

మానసోపచారాన్కారయేత్।

| | | | |
|---|---|---|---|
| లం- పృథ్వితత్వాత్మనే- | శ్రీ చణ్డీకాపరమేశ్వరీ దేవతాయైనమః | | గంధం సమర్పయామి |
| అం- ఆకాశత | ,, | ,, | పుష్పాణి పూజయామి |
| యం- వాయు ,, | ,, | ,, | ధూప మాఘ్రాపయామి |
| రం- తేజో ,, | ,, | ,, | దీపం దర్శయామి |
| వం- సలిల ,, | ,, | ,, | అమృతనైవేద్యం సమర్పయామి |
| సం- సర్వ ,, | ,, | ,, | సర్వోపచారాన్ సమర్పయామి |

స్వష్టిముద్రాం ప్రదర్శ్య। గాయత్రీశాపోత్కీలన మనుంపఠేత్ -

ఐం ఓజరూపింకు సమానశుభ్రం హ్రీం మర్కతే జోమ్యాతి మద్వితీయం క్లీం మూర్తి వైశ్వానర తుల్యరూపం - తృతీయ మానంచ సుఖా దుదింత్యం, చాం। శుద్ధ జాంబూనద కాంతి తుర్యం ముం పఞ్చమం రక్తతరం ప్రకల్ప్యం డాం। షష్ఠ ముగ్రార్తి హరంసుశీలంయై। సప్తమా కృష్ణతరం దిపుష్ణం విః పాండురం చాష్టమ మాదిశుద్ధం చ్చేం। ధూమ్రవర్ణం నవమం విశాలంఏతాని బీజాని నవాత్మకస్య జపంప్రదద్యా త్సకలార్థసిద్ధిం నవ బీజ నిబద్ధంచ మన్త్రంత్రైలోక్య పావనం ఏవంజపతి యోనిత్యః ఫలంతస్య వదామ్యహం మనుః ఐం, హ్రీం, క్లీం, చాముణ్డాయైవిచ్చే ॥ ఇతి॥

మూలమన్త్రమ్। అష్టోత్తర శతంజప్త్వా రాత్రి సూక్తమ్ పఠేత్।

# అథ రాత్రిసూక్తమ్

+ × × విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహార కారిణీం స్తౌతినిద్రాం భగవతీం విష్ణోరతుల తేజసః ॥ బ్రహ్మోవాచ ॥ త్వంస్వాహా త్వంస్వధా త్వంహివషట్కారః - స్వరాత్మికా - సుధాత్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థితా - అర్థమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్యా విశేషతః - త్వమేవసంధ్యా సావిత్రీ - త్వందేవి జననీపరా త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగత్ త్వయైత త్పాల్యతే దేవి త్వమత్స్యంతేచ సర్వదా విసృష్టౌసృష్టిరూపాత్వం స్థితిరూపాచ పాలనే తథాసంహృతి రూపాంతేజగతోస్యజగన్మయే-మహావిద్యా మహామాయా మహామేధామహా స్మృతిః మహామోహాచ భవతిమహాదేవి మహాసురీ-ప్రకృతి స్త్వంచ సర్వస్యగుణత్రయ విభావినీ-కాళరాత్రి ర్మహారాత్రి ర్మోహరాత్రిశ్చదారుణా - త్వంశ్రీ స్త్వమీశ్వరీ త్వంహ్రీ స్త్వంబుద్ధి ర్బోధలక్షణా లజ్జాపుష్టి స్తథాతుష్టిః త్వంశాంతిః క్షాంతిరేవచ - ఖడ్గినీశూలినీ ఘోరా - గదినీ చక్రిణీతథా - శంఖినీ చాపినీబాణ భుశుండీ పరిఘాయుధా - సౌమ్యా సౌమ్యతరా శేష సౌమేభ్య స్త్వతి సుందరీ - పరాపరాణాం పరమాత్వమేవ పరమేశ్వరీ - యచ్చకించి త్క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే - తస్యసర్వస్య యాశక్తిః సాత్వం కింస్తూయసేసదా యయాత్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యోజగత్ - సోపినిద్రా వశంనీతః - కస్త్వాంస్తోతు మిహేశ్వరః - విష్ణుః శరీరగ్రహణ మహమీశాన ఏవచ కారితాస్తే యతోతస్త్వాం కస్స్తోతుం శక్తిమాన్భవేత్ సాత్వమిత్థం ప్రభావైస్స్వైరుదారై దేవిసంస్తుతా మోహయైతౌ దురాధర్షా వసురౌ మధుకైటభౌ ప్రబోధంచ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ ॥ ఇతి రాత్రిసూక్తమ్ ॥

పశ్చాన్మధ్యమ చరితం పఠేత్.

# శ్రీ మహాలక్ష్మీ

శ్లో॥ లక్ష్మిర్లజ్జే మహావిద్యే - శ్రద్ధే పుష్టిస్స్వధే ధృవే ।
మహారాత్రి మహామాయే - నారాయణి నమోస్తుతే ॥

శ్లో॥ శంఖచక్రగదాశార్ఙ్గ గృహీతపరమాయుధే ।
ప్రసీద వైష్ణవీరూపే - నారాయణి నమోస్తుతే ॥

శ్లో॥ అక్షస్రక్పరశూగదేషుకులిశం - పద్మాధనుఃకుండికాం— దం
డంశక్తిమసించచర్మజలజం ఘంటాసురాభాజనం- శూలంపాశ
సుదర్శనంచదధతీం - హస్తైఃప్రవాళప్రభాం - సంసేవేదిభమ
ర్దినీమిహసదా — లక్ష్మీంసరోజస్థితాం॥

శ్లో॥ శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యా ।
ర్తిహారేదేవి - నారాయణినమోస్తుతే ॥

శ్లో॥ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే ।
భయేభ్యస్త్రాహినోదేవి - దుర్గేదేవి నమోస్తుతే ॥

శ్లో॥ శ్రియంసమస్తైరధివాసభూతాం - మహానులక్ష్మీంధరణీ ధరా
ణాం - ఆనాదమాదింపరమార్థరూపాం — త్వాంసర్వయోనిం
శరణంప్రపద్యే॥ సర్వాశ్రియాం సర్వజగన్నివాసాం - శ్రీమన్మ
హాలక్ష్మీమనాదిదేవీం-శక్తిస్వరూపాంచశివస్వరూపాం- త్వాం
సర్వయోనిం శరణంప్రపద్యే ॥

# అథ మధ్యమచరితమ్

ఓం నమశ్చణ్డికాయై ॥ అస్య శ్రీ మహాలక్ష్మీ ద్వితీయ చరిత్రస్య ॥ విష్ణు ఋషిః ॥ ఉష్ణిక్ఛందః ॥ శ్రీ మహాలక్ష్మీ దేవతా । శాకంబరీ శక్తిః - దుర్గాబీజం వాయుస్తత్త్వం మహాలక్ష్మీ ప్రీత్యర్థే జపేవినియోగః ॥ ఓం విష్ణవృషయేనమః శిరసి ॥ ఓం ఉష్ణిక్ఛందసేనమః ముఖే ॥ ఓం మహాలక్ష్మీ దేవతాయైనమః హృది ॥ ఓం శాకంబరీ శక్త్యైనమః దక్షిణస్తనే ॥ ఓం దుర్గా బీజాయనమః వామస్తనే ॥ ఓం వాయుతత్త్వాయనమః హృది ॥ న్యసేత్ ।

---

॥ ధ్యానమ్ ॥ అక్షస్రక్పరశూ గదేషుకులిశం పద్మంధనుః కుండికాం దండంశక్తిమసించ చర్మజలజం ఘంటాసురాభాజనమ్ । శూలం పాశ సుదర్శనం చదధతీం హస్తైః ప్రవాళ ప్రభాం సంసేవే దిథమర్దినీమిహ సదా లక్ష్మీం సరోజస్థితామ్ ॥ ఓం నమశ్చణ్డికాయై ॥ ఓం ఋషిరువాచ ॥౧॥ దేవాసుర మభూద్యుద్ధం పూర్ణమబ్ద శతంపురా మహిషేఽసురాణా మధిపే దేవానాంచ పురందరే ॥౨॥ తత్రాసురై ర్మహావీర్యై ర్దేవసైన్యం పరాజితం జిత్వాచ సకలాన్దేవా నింద్రోఽభూ న్మహిషాసురః ॥3॥ తతః పరాజితా దేవాః పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్యగ తాస్తత్ర యత్రేశ గరుడధ్వజౌ ॥౪॥ యథావృత్తం తయో స్తద్వ న్మహిషాసుర చేష్టితం త్రిదశాః కథ యామాసు దేవా విభవ విస్తరమ్ ॥౫॥ సూర్యేంద్రాగ్న్యనిలేందూనాం యమస్య వరుణస్యచ అన్యేషాం చాధికారాన్స స్వయమేవాధి తిష్టతి ॥౬॥ స్వర్గా న్నిరాకృతాః సర్వే తేనదేవగణాభువి విచరంతి యథా మర్త్యా మహిషేణ దురాత్మనా ॥౭॥ ఏతద్వః కథితం సర్వ మమరారి విచేష్టితం శరణంవః ప్రపన్నాస్మో వధ స్తస్య విచింత్యతాం ॥౮॥ ఇత్థంనిశమ్య దేవానాం వచాంసి మధుసూదనః చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ ॥౯॥ తతోఽతికోప పూర్ణస్య చక్రిణో వదనా త్తతః-నిశ్చక్రామ మహత్తేజో బ్రహ్మణః శంకరస్యచ ॥౧౦॥ అన్యేషాం చైవదేవానాం శక్రాదీనాం శరీరతః-నిర్గతం సుమహత్తేజ స్తచ్చైక్యం సమగచ్ఛత ॥౧౧॥ అతీవ తేజసః కూటం జ్వలంతమివ పర్వతం - దదృశుస్తే సుర స్తత్ర జ్వాల వ్యాప్త దిగంతరం ॥౧౨॥

అతులం తత్రతత్తేజః సర్వదేవ శరీరజం – ఏకస్థం త దభూన్నారీ - వ్యాప్తలోక త్రయంత్విషా ॥ ౧౩ ॥ యదభూ
చ్ఛాంభవం తేజ స్తేనాజాయత తన్ముఖం యామ్యేనచా భవన్కేశా బాహవో విష్ణుతేజసా ॥ ౧౪ ॥ సౌమ్యేన
స్తనయోర్యుగ్మం మధ్యంచైంద్రేణ చాభవత్ - వారుణేనచ జంఘోరూ నితం బస్తేజసా భువః ॥ ౧౫ ॥ బ్రహ్మణ
స్తేజసా పాదౌ తదంగుళ్యోఽర్క తేజసా – వసూనాంచ కరాంగుళ్యః కౌబేరేణచ నాసికా ॥ ౧౬ ॥ తస్యాస్తు దం
తాః సంభూతాః ప్రాజాపత్యేన తేజసా - నయనం త్రితయంజజ్ఞే తథా పావక తేజసా ॥ ౧౭ ॥ భ్రువౌచ సంధ్య
యోస్తేజః శ్రవణా వనిలస్యచ – అన్యేషాంచైవ దేవానాం సంభవ స్తేజసాంశివా ॥ ౧౮ ॥ తతస్సమస్త దేవానాం
తేజోరాశి సముద్భవామ్ - తాంవిలోక్య ముదంప్రాపు రమరా మహిషార్దితాః ॥ ౧౯ ॥ శూలంశూలా ద్విని
ష్కృష్య దదౌతస్యై పినాకధృక్ – చక్రంచ దత్తవాన్కృష్ణః సముత్పాద్య స్వచక్రతః ॥ ౨౦ ॥ శంఖంచవరుణః
శక్తిం దదౌతస్యై హుతాశనః – మారుతో దత్తవాన్ చాపం బాణపూర్ణే తథేషుధీ ॥ ౨౧ ॥ వజ్రమింద్రః సము
త్పాద్య కులిశా దమరాధిపః - దదౌతస్యై సహస్రాక్షో ఘంటా మైరావతా ద్గజాత్ ॥ ౨౨ ॥ కాలదండా ద్య
మోదండం పాశంచాంబు పతిర్దదౌ – ప్రజాపతి శ్చాక్షమాలాం దదౌబ్రహ్మ కమండలుమ్ ॥ ౨౩ ॥ సమస్తరో
మ కూపేషు నిజరశ్మీ న్దివాకరః – కాలశ్చ దత్తవాన్ఖడ్గం తస్యాశ్చర్మ చనిర్మలం ॥ ౨౪ ॥ క్షీరోద శ్చామలం
హార మజరేచ తథాంబరే – చూడామణిం తథాదివ్యం కుండలే కటకానిచ ॥ ౨౫ ॥ అర్ధచంద్రం తథాశుభ్రం
కేయూరాన్సర్వ బాహుషు – నూపురౌ విమలౌ తద్వద్గ్రైవేయక మనుత్తమం ॥ ౨౬ అంగుళీయక రత్నాని సమ
స్తే ష్వంగుళీషుచ విశ్వకర్మా దదౌతస్యై పరశుంచాతి నిర్మలం ॥ ౨౭ ॥ అస్త్రాణ్యనేక రూపాణి తథాఽభేద్యం
చదంశనమ్ అమ్లాన పంకజం మాలాం శిరస్యురసి చాపరాం ॥ ౨౮ ॥ అద దజ్జలధి స్తస్యై పంకజంచాతి శోభనం
హిమవా న్వాహనం సింహం రత్నాని వివిధానిచ ॥ ౨౯ ॥ దదావ శూన్యం సురయా పానపాత్రం ధనాధిపః –
శేషశ్చ సర్వనాగేశో మహామణి విభూషితం ॥ ౩౦ ॥ నాగహారం దదౌతస్యై ధత్తేయః పృధివీ మిమాం - అన్యై

రపి సురై ర్దేవీ - భూషణై రాయుధై స్తథా ॥ ౩౦ ॥ సమ్మానితా ననాదోచ్చైః సాట్టహాసం ముహుర్ముహుః
తస్యా నాదేన ఘోరేణ కృత్స్న మాపూరితం నభః ॥ ౩౨ ॥ అమాయతా తిమహతా ప్రతిశబ్దో మహానభూత్
చుక్షుభుః సకలాలోకాః సముద్రా శ్చచకంపిరే ॥ ౩౩ ॥ చచాల వసుధా చేలుః సకలాశ్చ మహీధరాః - జయేతి చ
ముదా దేవా స్తామూచు స్సింహవాహినీం ॥ ౩౪ ॥ తుష్టువు ర్మునయశ్చైనాం - భక్తినమ్రాత్మ మూర్తయః -
దృష్ట్వా సమస్తం సంక్షుబ్ధం త్రైలోక్య మమరారయః ॥ ౩౫ ॥ సన్నద్ధాఖిలసైన్యాస్తే సముత్తస్థు రుదాయుధాః -
ఆః కిమేతదితి క్రోధా దాభాష్య మహిషాసురః ॥ ౩౬ ॥ అభ్యధావత తం శబ్ద మశేషైరసురై ర్వృతః - సదదర్శ
తతో దేవీం - వ్యాప్త లోకత్రయాం త్విషా ॥ ౩౭ ॥ పాదాక్రాన్త్యా నతభువం - కిరీటోల్లిఖితాంబరాం - క్షో
భితాశేష పాతాళాం - ధనుర్జ్యా నిస్స్వనేన తాం ॥ ౩౮ ॥ దిశోభుజ సహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం -
తతః ప్రవవృతే యుద్ధం తయా దేవ్యా సురద్విషాం ॥ ౩౯ ॥ శస్త్రాస్త్రై ర్బహుధా ముక్తై రాదీపిత దిగంతరం మహిషా
సుర సేనానీ శ్చిక్షురాఖ్యో మహాసురః ॥ ౪౦ ॥ యుయుధే చామరశ్చాన్యై శ్చతురంగబలాన్వితః - రథానా
మయుతైః షడ్భి రుదగ్రాఖ్యో మహాసురః ॥ ౪౧ ॥ అయుధ్యతాయుతానాంచ సహస్రేణ మహాహనుః - పం
చాశద్భిశ్చ నియుతై రసిలోమా మహాసురః ॥ ౪౨ ॥ అయుతానాం శతైః షడ్భి ర్బాష్కలో యుయుధే రణే -
గజవాజి సహస్రౌఘై రనేకైః పరివారితః ॥ ౪౩ ॥ వృతో రథానాం కోట్యా చ యుద్ధే తస్మి న్నయుధ్యత - బిడాలా
ఖ్యో యుతానాంచ పంచాశద్భి రథాయుతైః ॥ ౪౪ ॥ యుయుధే సంయుగే తత్ర రథానాం పరివారితః - అన్యే చ
తత్రాయుతశో రథనాగ హయైర్వృతాః ॥ ౪౫ ॥ యుయుధు స్సంయుగే దేవ్యా సహ తత్ర మహాసురాః - కోటి
కోటి సహస్రైస్తు రథానాం దంతినాం తథా ॥ ౪౬ ॥ హయానాంచ వృతో యుద్ధే తత్రాభూ న్మహిషాసురః -
తోమరై ర్భిండిపాలైశ్చ శక్తిభి ర్ముసలై స్తథా ॥ ౪౭ ॥ యుయుధు స్సంయుగే దేవ్యా ఖడ్గైః పరశుపట్టిశైః
కేచిచ్చ చిక్షిపుః శక్తీః కేచిత్పాశాం స్తథాపరే ॥ ౪౮ ॥ దేవీం ఖడ్గ ప్రహారైస్తు తే తాం హంతుం ప్రచక్రముః

సాపిదేవీ తతస్తాని శస్త్రాణ్యస్త్రాణి చణ్డికా ॥ ౪౯ ॥ లీలయైవ ప్రచిచ్ఛేద నిజశస్త్రాస్త్ర వర్షిణీ అనాయస్తాననా
దేవీ స్తూయమానా సురర్షిభిః ॥ ౫౦ ॥ ముమోచాసుర దేహేషు శస్త్రాణ్యస్త్రాణి చేశ్వరీ సోపికోపోద్ధుతసటో
దేవ్యావాహన కేసరీ ॥ ౫౧ ॥ చచారాసుర సైన్యేషు వనేష్వివ హుతాశనః నిఃశ్వాసా న్ముముచేయాంశ్చ యుధ్య
మానా రణే బికా ॥ ౫౨ ॥ తఏవసద్యః సంభూతా గణాః శతసహస్రశః యుయుధు స్తేపరశుభి ర్భిణ్డిపాలాసి
పట్టిశైః ॥ ౫౩ ॥ నాశయంతో సురగణా న్దేవీ శక్త్యుప బృంహితాః అవాదయంత పటహాన్ గణాఃశంఖాం స్తథా
పరే ॥ ౫౪ ॥ మృదంగాంశ్చ తథైవాన్యేత స్మిన్ యుద్ధ మహోత్సవే తతో దేవీ త్రిశూలేన గదయాశక్తి ఋష్టిభిః
॥ ౫౫ ॥ ఖడ్గాదిభిశ్చశతశో నిజఘాన మహాసురాన్ పాతయామాస చైవాన్యాన్ ఘంటాస్వన విమోహితాన్
॥ ౫౬ ॥ అసురా న్భువిపాశేన బధ్వాచాన్యా నకర్షయత్ కేచిద్ద్విధాకృతా స్తీక్ష్ణైః ఖడ్గపాతై స్తథాపరై
॥ ౫౭ ॥ విపోథితాని పాతేన గదయాభువి శేరతే వేముశ్చ కేచిద్రుధిరం ముసలేన భృశంహతాః ॥ ౫౮ ॥ కేచి
న్నిపతితా భూమౌ భిన్నాః శూలేనవక్షసి నిరంతరా శ్శరౌఘేణ కృతాః కేచిద్రణాజిరే ॥ ౫౯ ॥ శ్యేనానుకారిణః
ప్రాణాన్ముముచుస్త్రిదశార్దనాః కేషాంచి ద్బాహవశ్ఛిన్నా శ్ఛిన్నగ్రీవా స్తథాపరే ॥ ౬౦ ॥ శిరాంసి పేతుర
న్యేషా మన్యేమధ్యే విదారితాః విచ్ఛిన్నజంఘా స్త్వపరే పేతురుర్వ్యాం మహాసురాః ॥ ౬౧ ॥ ఏకబాహ్వక్షి
చరణాః కేచిద్దేవ్యా ద్విధాకృతాః ఛిన్నేపిచాన్యే శిరసి పతితాః పునరుత్థితాః ॥ ౬౨ ॥ కబంధా యుయుధుర్దే
వ్యా గృహీత పరమాయుధాః ననృతుశ్చాపరేతత్ర యుద్ధేతూర్య లయాశ్రితాః ॥ ౬౩ ॥ కబంధా శ్ఛిన్నశిరసః
ఖడ్గశక్త్యృష్టి పాణయః తిష్ఠతిష్ఠే భాషంతో దేవీ మన్యే మహాసురాః ॥ ౬౪ ॥ పాతితై రథనాగాశ్వై రసురైశ్చవ
సుంధరా అగమ్యాసా భవ త్తత్ర యత్రాభూత్స మహారణః ॥ ౬౫ ॥ శోణితౌఘా మహానద్య స్సద్యస్తత్ర విసుస్రు
వుః మధ్యేచాసుర సైన్యస్య వారణాసుర వాజినాం ॥ ౬౬ ॥ క్షణేన తన్మహాసైన్య మసురాణాం తథాంబికా నిన్యేక్షః
యం యథావహ్ని స్తృణదారు మహాచయం ॥ ౬౭ ॥ సచసింహో మహానాద ముత్సృజన్ ధుతకేసరః శరీరేభ్యో

మారీణా మహాసూనివ విక్షిపతి ॥ ౬౭ ॥ దేవ్యాగణైశ్చ తైస్తత్ర కృతంయుద్ధం తథాసురైః - యథైషాం తుష్టువుర్దేవాః పుష్పవృష్టి ముచోదివి ॥ ౬౮ ॥ ఉ ౧ ॥ శ్లో ॥ ౬౭ ॥ ఏవం ౬౮ ॥

---

ఓం........ఋషిరువాచ ॥ ౧ ॥ నిహన్యమానం తత్సైన్య మవలోక్య మహాసురః- సేనానీ శ్చిక్షురః కోపా ద్యయౌ యోద్ధుమ థాంబికామ్ ॥ ౨ ॥ సదేవీం శరవర్షేణ వవర్షే సమరేసురః - యథామేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః ॥ ౩ ॥ తస్యఛిత్వా తతోదేవీ లీలయైవ శరోత్కరాన్ - జఘాన తురగా న్బాణై ర్యన్తారం చైవవాజినామ్ ॥ ౪ ॥ చిచ్ఛేదచ ధనుఃసద్యో ధ్వజంచాతి సముచ్ఛ్రితం - వివ్యాధచైవ గాత్రేషు ఛిన్నధన్వానమాశుగైః ॥ ౫ ॥ సచ్ఛిన్నధన్వా విరథో హతాశ్వో హతసారథిః - అభ్యధావత తాందేవీం - ఖడ్గచర్మ ధరోసురః ॥ ౬ ॥ సింహ మాహత్య ఖడ్గేన - తీక్ష్ణధారేణ మూర్ధని - ఆజఘాన భుజేసవ్యే దేవీమప్యతి వేగవాన్ ॥ ౭ ॥ తస్యాఃఖడ్గో భుజంప్రాప్య పఫాల నృపనందన - తతోజగ్రాహ శూలంస కోపా దరుణలోచనః ॥ ౮ ॥ చిక్షేపచ తతస్తత్తు భద్రకాళ్యాం మహాసురః - జాజ్వల్య మానం తేజోభీ రవిబింబ మివాంబరాత్ ॥ ౯ ॥ దృష్ట్వా తదా పతచ్ఛూలం దేవీశూల మముంచత - తచ్ఛూలం శతధాతేన నీతంసచ మహాసురః ॥ ౧౦ ॥ హతేతస్మిన్ మహావీర్యే మహిషస్య చమూపతౌ - ఆజగామ గజారూఢ శ్చామరస్త్రి దశార్దనః ॥ ౧౧ ॥ సోపిశక్తిం ముమోచాథ దేవ్యాస్తా మంబికాద్రుతం - హుంకారాభి హతాం భూమౌ పాతయామాస నిష్ప్రభామ్ ॥ ౧౨ ॥ భగ్నాం శక్తిం నిపతితాం దృష్ట్వాక్రోధ సమన్వితః - చిక్షేప చామర శ్శూలం బాణైస్తదపి సాచ్ఛినత్ ॥ ౧౩ ॥ తతః సింహః సముత్పత్య గజకుంభాంతరేస్థితః బాహుయుద్ధేన యుయుధే తేనోచ్చైస్త్రిదశారిణా ॥౧౪॥ యుధ్యమానౌ తతస్తౌతు తస్మాన్నాగా న్మహీంగతౌ - యుయుధాతేఽతి సంరబ్ధౌ ప్రహారైరతి దారుణైః ॥ ౧౫ ॥ తతో వేగా త్ఖముత్పత్య నిపత్యచ మృగారిణా-కరప్రహారేణ శిరశ్చామరస్య పృథక్కృతం ॥ ౧౬ ॥ ఉదగ్రశ్చ రణేదేవ్యా శిలా వృక్షాదిభిర్హతః – దన్తముష్టి తలైశ్చైవ కరాళశ్చని పాతితః ॥ ౧౭ ॥ దేవీక్రుద్ధా గదాపాతై శ్చూర్ణ

యామాస దోర్ధృతం - భాష్కలం భిందిపాలేన బాణైస్తామ్రం తథాంధకమ్ ॥ ౧౮ ॥ ఉగ్రాస్య ముగ్రవీర్యంచ తథై
వచ మహాహనుం త్రినేత్రాచ త్రిశూలేన జఘాన పరమేశ్వరీ ॥ ౧౯ ॥ బిడాలస్యాసినా కాయాత్పాతయామాస
వై శిరః - దుర్ధరం దుర్ముఖం చోభౌ, శరైర్నిన్యే యమక్షయం ॥ ౨౦ ॥ ఏవం సంక్షీయమాణేతు స్వసైన్యే
మహిషాసురః - మాహిషేణ స్వరూపేణ త్రాసయామాస తాన్ గణాన్ ॥ ౨౧ ॥ కాంశ్చిత్తుండ ప్రహారేణ ఖురక్షేపై
స్తథాపరాన్ - లాంగూలతాడితాంశ్చాన్యాన్ శృంగాభ్యాంచ విదారితాన్ ॥ ౨౨ ॥ వేగేన కాంశ్చిదపరాన్నా
దేన భ్రమణేనచ - నిఃశ్వాస పవనేనాన్యాన్ పాతయామాస భూతలే ॥ ౨౩ ॥ నిపాత్య ప్రమథానీక మభ్యధావత సోఽ
సురః - సింహం హంతుం మహాదేవ్యాః కోపంచక్రే తతోఽంబికా ॥ ౨౪ ॥ సోఽపి కోపాన్మహావీర్యః ఖురక్షుణ్ణ మ
హీతలః - శృంగాభ్యాం పర్వతానుచ్చాం శ్చిక్షేపచ ననాదచ ॥ ౨౫ ॥ వేగభ్రమణ విక్షుణ్ణా మహీతస్య వ్యశీర్యత
లాంగూలేనాహతశ్చాబ్ధిః ప్లావయామాస సర్వతః ॥ ౨౬ ॥ ధుతశృంగ విభిన్నాశ్చ ఖండంఖండం యయుర్ఘనాః
శ్వాసానిలాస్తాః శతశో నిపేతుర్నభసోఽచలాః ॥ ౨౭ ॥ ఇతిక్రోధ సమాధ్మాత మాపతంతం మహాసురం దృష్ట్వాసా
చండికా కోపం తద్వధాయ తదాకరోత్ ॥ ౨౮ ॥ సాక్షిప్త్వా తస్యవై పాశం తంబబంధ మహాసురం తత్యాజ మాహి
షంరూపం సోఽపి బద్ధో మహామృధే ॥ ౨౯ ॥ తతస్సింహోఽభవత్సద్యో యావత్తస్యాంబికా శిరః ఛినత్తి తావత్పు
రుషః ఖడ్గపాణి రదృశ్యత ॥ ౩౦ ॥ తత ఏవాశు పురుషం దేవీచిచ్ఛేద సాయకైః తంఖడ్గ చర్మణాసార్ధం తతఃసో
భూన్మహాగజః ॥ ౩౧ ॥ కరేణచ మహాసింహం తంచకర్ష జగర్జచ - కర్షతస్తు కరం దేవీ ఖడ్గేన నిరకృంతత
॥ ౩౨ ॥ తతో మహాసురో భూయో మాహిషం వపురాస్థితః - తథైవ క్షోభయామాస త్రైలోక్యం సచరాచరం
॥ ౩౩ ॥ తతః క్రుద్ధా జగన్మాతా చండికా పానముత్తమం - పపౌ పునః పునశ్చైవ జహాసా రుణలోచనా ॥ ౩౪ ॥
ననర్దచాసురః సోఽపి బలవీర్య మదోద్ధతః - విషాణాభ్యాంచ చిక్షేప చండికాం ప్రతిభూధరాన్ ॥ ౩౫ ॥ సాచతా
న్ప్రహితాంస్తేన చూర్ణయంతీ శరోత్కరైః - ఉవాచతం మదోద్ధూత ముఖరాగా కులాక్షరం ॥ ౩౬ ॥

దేవ్యువాచ ॥౩౭॥ గర్జగర్జ క్షణంమూఢ మధుయావ త్పిబామ్యహం మయాత్వయి హతేత్రైవ గర్జిష్యంత్యాశు
దేవతాః ॥౩౮॥ ఋషిరువాచ ॥౩౯॥ ఏవముక్త్వాస ముత్పత్య సాఽరూఢాతం మహాసురం పాదేనాక్రమ్య కంఠేచ
శూలేనైనమతాడయత్ ॥౪౦॥ తతఃసోఽపి పదాక్రాన్త స్తయానిజ ముఖా త్తతః అర్ధనిష్క్రాంత ఏవాసీ
ద్దేవ్యావీర్యేణ సంవృతః ॥౪౧॥ అర్ధనిష్క్రాన్త ఏవాఽసౌ యుధ్యమానో మహాసురః తయామహాసినా దేవ్యా
శిరశ్ఛిత్వా నిపాతితః ॥౪౨॥ తతోహాహాకృతం సర్వం దైత్యసైన్యం ననాశతత్ ప్రహర్షంచ పరంజగ్ముః
సకలాదేవతాగణాః ॥౪౩॥ తుష్టువుస్తాం సురాదేవీం సహదివ్యై మహర్షిభిః జగుర్గంధర్వ పతయోననృతుశ్చా
ప్సరోగణాః ॥౪౪॥ ఇతిశ్రీ ...... ఉవాచ ॥౩॥ శ్లోకాః ॥౪౧॥ ఏవం ॥౪౪॥

---

ఓం......... + + + ఋషిరువాచ ॥౧॥ శక్రాదయః సురగణా నిహతేఽతివీర్యే తస్మిన్దురాత్మని సురారి
బలేచదేవ్యా తాంతుష్టువుః ప్రణతినమ్ర శిరోధరాంసా వాగ్భిః ప్రహర్ష పులకోద్గమ చారుదేహాః ॥౨॥ దేవ్యా
యయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణ శక్తి సమూహమూర్త్యా తామంబికా మఖిల దేవ మహర్షి
పూజ్యాం భక్త్యానతాః స్మ విదధాతు శుభాని సానః ॥౩॥ యస్యాః ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మాహ
రశ్చ నహివక్తు మలంబలంచ సాచణ్డికాఖిల జగత్పరి పాలనాయ నాశాయచా శుభభయస్య మతిం కరోతు ॥౪॥
యాశ్రీః స్వయం సుకృతినాం భవ నేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషుబుద్ధిః శ్రద్ధాసతాం కుల
జన ప్రభవస్యలజ్జా తాంత్వాంనతాః స్మ పరిపాలయ దేవివిశ్వం ॥౫॥ కింవర్ణయామ తవరూప మచింత్యమేత
త్కించాతివీర్య మసురక్షయ కారిభూరి కించాహవేషు చరితాని తవాద్భుతాని సర్వేషు దేవ్యసుర దేవ
గణాదికేషు ॥౬॥ హేతు స్సమ స్త జగతాం త్రిగుణాపిదోషై ర్నజ్ఞాయసే హరిహరాదిభి రప్యపారా సర్వాశ్ర
యాఽఖిల మిదంజగద శ భూత మవ్యాకృతాహి పరమా ప్రకృతి స్త్వమాద్యా ॥౭॥ యస్యాః సమ స్త సురతా

సముదీరణేన తృప్తిం ప్రయాతి సకలేషు మఖేషుదేవిస్వాహాసివై పితృగణస్య చతృప్తిహేతు రుచ్చార్యసే త్వమత
ఏవ జనైః స్వధాచ ॥౮॥ యాముక్తిహేతు రవిచిన్త్యమహావ్రతాచ అభ్యస్యసే సునియతేంద్రియ తత్వసారైః
మోక్షార్థిభి ర్మునిభి రస్తసమస్తదోషై ర్విద్యాసిసా భగవతీ పరమాహిదేవి ॥౯॥ శబ్దాత్మికా సువిమల
ర్గ్యజుషాం నిధాన ముద్గీథరమ్య పదపాఠవ తాంచ సామ్నాం దేవీత్రయీ భగవతీ భవభావనాయ వార్తాచసర్వ
జగతాం పరమార్తిహంత్రీ ॥౧౦॥ మేధాసిదేవి విదితాఖిల శాస్త్రసారా దుర్గాసిదుర్గ భవసాగర నౌరసంగా
శ్రీఃకైటభారి హృదయైక కృతాధివాసా గౌరీత్వమేవ శశిమౌళి కృతప్రతిష్ఠా ॥౧౧॥ ఈషత్సహాస మమలం
పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్తమ కాంతికాంతం అత్యద్భుతం ప్రహృతమాత్త రుషాతథాపి వక్త్రం
విలోక్యసహసా మహిషాసురేణ ॥౧౨॥ దృష్ట్వాతు దేవికుపితం భృకుటీకరాళ ముద్యచ్ఛశాంక సదృచ్ఛవి యన్న
సద్యః ప్రాణాన్ముమోచ మహిష స్తదతీవ చిత్రం కైర్జీవ్యతేహి కుపితా న్తక దర్శనేన ॥౧౩॥ దేవిప్రసీద పరమా
భవతీ భవాయ సద్యో వినాశయసి కోపవతీ కులాని విజ్ఞాతమేత దధునైవ యద స్తమేత న్నీతంబలం సువిపులం
మహిషాసురస్య ॥౧౪॥ తేసమ్మతా జనపదేషు ధనానితేషాం తేషాంయశాంసి నచసీదతి ధర్మవర్గః ధన్యా స్తఏవ
నిభృతాత్మజ భృత్యదారా యేషాంసదాఽభ్యుద యదాభవతీ ప్రసన్నా ॥౧౫॥ ధర్మ్యాణిదేవి సకలాని సదైవ
కర్మా ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీకరోతి స్వర్గం ప్రయాతిచ తతోభవతీ ప్రసాదా ల్లోకత్రయేపి ఫలదా నను
దేవితేన ॥౧౬॥ దుర్గేస్మృతా హరసిభీతి మశేషజంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాందదాసి దారిద్ర్యదుఃఖ
భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్తా ॥౧౭॥ ఏభిర్హతై ర్జగదుపైతి సుఖంతథైతే
కుర్వంతునామ నరకాయ చిరాయపాపం సంగ్రామ మృత్యు మధిగమ్య దివంప్రయాన్తు మత్వేతినూన మహితా
న్వినిహంసిదేవి ॥౧౮॥ దృష్ట్వైవకిం నభవతీ ప్రకరోతి భస్మ సర్వాసురానరిషు యత్ప్రహిణోషిశస్త్రం లోకాన్ప్ర
యాన్తు రిపవోఽపిహి శస్త్రపూతా ఇత్థంమతి ర్భవతితే ష్వపితేఽతిసాధ్వీ ॥౧౯॥ ఖడ్గప్రభా నికరవిస్ఫురణై

తథోగ్రైఃశూలాగ్రకాన్తి నివహేన దృశోఽసురాణాం యన్నాగతా విలయమంశుమదిందుఖణ్డ యోగ్యాననం తవవి
లోకయ తాంతదేతత్ ॥౨౦॥ దుర్వృత్తవృత్త శమనం తవదేవిశీలం రూపంతథైత దవిచిన్త్య మతుల్యమన్యైః
వీర్యంచహన్తృ హృతదేవపరాక్రమాణాం వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్థమ్ ॥౨౧॥ కేనోపమా భవతు తేఽస్య
పరాక్రమస్య రూపంచ శత్రు భయకార్యతి హారికుత్ర చిత్తేకృపా సమర నిష్ఠురతాచదృష్టా త్వయ్యేవదేవి వరదే
భువనత్రయేపి ॥౨౨॥ త్రైలోక్యమే తదఖిలం రిపునాశనేన త్రాతం త్వయా సమరమూర్ధని తేఽపిహత్వా నీతాదివం
రిపుగణా భయమప్యపాస్త మస్మాకమున్మద సురారిభవం నమస్తే ॥౨౩॥ శూలేన పాహినోదేవి పాహిఖడ్గేన
చాంబికే ఘంటాస్వనేనః పాహి చాపజ్యానిః స్వనేనచ ॥౨౪॥ ప్రాచ్యాంరక్ష ప్రతీచ్యాంచ చణ్డికేరక్ష దక్షిణే
భ్రామణేనాత్మ శూలస్య ఉత్తరస్యాం తథేశ్వరీ ॥౨౫॥ సౌమ్యాని యానిరూపాణి త్రైలోక్యే విచరంతితే
యానిచాత్యర్థ ఘోరాణి తైరక్షాస్మాం స్తథాభువమ్ ॥౨౬॥ ఖడ్గశూల గదాదీని యానిచాస్త్రాణి తేంబికే కర
పల్లవ సంగీని తైరస్మాన్ రక్షసర్వతః ॥౨౭॥ ఋషిరువాచ ॥౨౮॥ ఏవంస్తుతా సురైర్దివ్యైః కుసుమై ర్నందనో
ద్భవైః అర్చితా జగతాం ధాత్రీ తథాగంధాను లేపనైః ॥౨౯॥ భక్త్యాసమస్తై స్త్రిదశై ర్దివ్యైర్ధూపైః
సుధూపితా ప్రాహప్రసాద సుముఖీ సమస్తా న్ప్రణతాన్ సురాన్ ॥౩౦॥ దేవ్యువాచ ॥౩౧॥ వ్రియతాం త్రిదశాః
సర్వే యదస్మత్తోభి వాంఛితం ॥౩౨॥ దేవాఊచుః ॥౩౩॥ భగవత్యా కృతం సర్వం నకించిద వశిష్యతే యదయం
నిహతఃశత్రు రస్మాకం మహిషాసురః ॥౩౪॥ యదిచాపి వరోదేయ స్త్వయాఽస్మాకం మహేశ్వరీ సంస్మృతా
సంస్మృతా త్వంనో హింసేథాః పరమాపదః ॥౩౫॥ యశ్చమర్త్యః స్తవైరేభి స్త్వాంస్తోష్యత్యమలాననే తస్య
విత్తర్ధి విభవై ర్ధనదారాది సంపదామ్ ॥౩౬॥ వృద్ధయేఽస్మ త్ప్రసన్నాత్వం భవేథాః సర్వదాంబికే ॥౩౭॥
ఋషిరువాచ ॥౩౮॥ ఇతిప్రసాదితా దేవైర్జగతోఽర్థే తథాత్మనః తథేత్యుక్త్వా భద్రకాళీ బభూవాన్తర్హి
తాన్నృప ॥౩౯॥ ఇత్యేతత్కథితం భూప సంభూతా సాయథాపురా దేవీదేవ శరీరేభ్యో జగత్త్రయ హితైషిణీ ॥౪౦॥

పునశ్చగౌరీ దేహాత్సా సముద్భూతా యథాఽభవత్ వధాయ దుష్టదైత్యానాం తథా శుంభనిశుంభయోః ॥౮౧॥
రక్షణాయ చ లోకానాం దేవానా ముపకారిణీ తచ్ఛృణుష్వ మయాఖ్యాతం యథావత్కథ యామి తే ॥౮౨॥
ఉవా ॥౫॥ అర్ధ శ్లో ॥౨॥ శ్లో ॥౩౫॥ ఏవం ॥౮౨॥

---

## అథ దేవీసూక్తమ్

దేవా ఊచుః నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతంనమః నమఃప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం ॥౧॥ రౌద్రాయై నమోనిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమోనమః ॥ జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతంనమః ॥౨॥ కల్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమోనమః నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తేనమోనమః ॥౩॥ దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతంనమః ॥౪॥ అతిసౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమోనమః నమోజగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమోనమః ॥౫॥

యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ॥౬॥
,, ,, చేతనేత్యభిధీయతే ,, ,, ,, ,, ॥౭॥
,, ,, బుద్ధిరూపేణ సంస్థితా ,, ,, ,, ,, ॥౮॥
,, ,, నిద్రా ,, ,, ,, ,, ,, ॥౯॥

| | | | | | | | | | |
|---|---|---|---|---|---|---|---|---|---|
| యా దేవీ | సర్వభూతేషు | క్షుధా | రూపేణసంస్థితా – | నమస్తస్యై | నమస్తస్యై | నమస్తస్యై | నమోనమః | | ॥౧౦॥ |
| ,, | ,, | ఛాయా | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౧॥ |
| ,, | ,, | శక్తి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౨॥ |
| ,, | ,, | తృష్ణా | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౩॥ |
| ,, | ,, | క్షాంతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౪॥ |
| ,, | ,, | జాతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౫॥ |
| ,, | ,, | లజ్జా | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౬॥ |
| ,, | ,, | శాంతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౭॥ |
| ,, | ,, | శ్రద్ధా | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౮॥ |
| ,, | ,, | కాంతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౧౯॥ |
| ,, | ,, | లక్ష్మీ | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౦॥ |
| ,, | ,, | వృత్తి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౧॥ |
| ,, | ,, | స్మృతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౨॥ |
| ,, | ,, | దయా | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౩॥ |
| ,, | ,, | తుష్టి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౪॥ |
| ,, | ,, | మాతృ | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౫॥ |
| ,, | ,, | భ్రాంతి | ,, | ,, | ,, | ,, | ,, | | ॥౨౬॥ |

ఇంద్రియాణా మధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషుయా – భూతేషు సతతంతస్యై వ్యాప్త్యై దేవ్యైనమోనమః

॥౨౭॥ చితిరూపేణ యాకృత్స్న మేతద్వ్యాప్య స్థితాజగత్ - నమస్తస్యై........నమోనమః ॥౨౮॥ స్తుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయా త్తథాసురేంద్రేణ దినేషుసేవితా - కరోతుసానః శుభహేతురీశ్వరీ- శుభాని భద్రాణ్యభిహంతుచాపదః ॥౨౯॥ యాసాంప్రతం చోద్ధతదైత్యతాపితైరస్మాభిరీశాచ సురైర్నమస్యతే - యాచస్మృతా-తత్క్షణమేవ హంతినః సర్వాపదోభక్తివినమ్రమూర్తిభిః ॥౩౦॥ ఇతి దేవీసూక్తమ్ ॥

---

# మూలమష్టోత్తర శతంజప్త్వా

న్యాసదిగ్విమోకంకృత్వా - దేవ్యాహామహాస్తేజపం నివేదయిత్వా॥ నారాయణీస్తుతిం పఠేత్॥

నారాయణీసుతిని పఠించుటచే దేవతుల నాలుగుస్తోత్రములు సంపూర్ణంచేసి నవారగుచున్నారు
దేవీ ఆజ్ఞానుసారము వర్తించిన వారగుచున్నారు.

* ఓమ్. *

# నారాయణీస్తుతిః

---

ఓం + + + ఋషిరువాచ॥ ॥౧॥ దేవ్యాహతే తత్రమహాసురేంద్రే సేంద్రాసురావహ్ని పురోగమాస్తాం

కాత్యాయనీం తుష్టువు రిష్టలాభా ద్వికాశివక్త్రాబ్జ వికాశితాశాః ॥౨॥ దేవిప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీదమాత
జగతోఽఖిలస్య ప్రసీదవిశ్వేశ్వరి పాహివిశ్వం త్వమీశ్వరీ దేవిచరాచరస్య ॥౩॥ ఆధారభూతా జగతస్త్వమేకా
మహీస్వరూపేణ యతఃస్థితాసి – అపాం స్వరూప స్థితయా త్వయైత దాప్యాయతే కృత్స్నమలంఘ్యవీర్యే ॥౪॥
త్వం వైష్ణవీశక్తి రనంతవీర్యా విశ్వస్యబీజం పరమాసి మాయా – సంమోహితం దేవి సమస్తమేత త్త్వం వై ప్రసన్నా
భువిముక్తిహేతుః ॥౫॥ విద్యాఃసమస్తా స్తవదేవిభేదాః స్త్రియఃసమస్తాః సకలాజగత్సు – త్వయైకయా పూరిత
మంబయైతత్కా తేస్తుతిః స్తవ్యపరా పరోక్తిః ॥౬॥ సర్వభూతా యదాదేవీ స్వర్గముక్తి ప్రదాయినీ – త్వంస్తుతా
స్తుతయేకావా భవంతి పరమోక్తయః ॥౭॥ సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృదిసంస్థితే స్వర్గాప వర్గదేదేవి
నారాయణి నమోస్తుతే ॥౮॥ కలాకాష్ఠాది రూపేణ పరిణామ ప్రదాయినీ – విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి
నమోస్తుతే ॥౯॥ సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్థ సాధికే – శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే
॥౧౦॥ సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ – గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే ॥౧౧॥ శర
ణాగత దీనార్త పరిత్రాణ పరాయణే – సర్వస్యార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే ॥౧౨॥ హంసయుక్త
విమానస్థే బ్రహ్మాణీ రూపధారిణి – కౌశాంభః క్షరికేదేవి నారాయణి నమోస్తుతే ॥౧౩॥ త్రిశూలచంద్రాహిధ
రే మహావృషభ వాహినీ – మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే ॥౧౪॥ మయూర కుక్కుటవృతే
మహాశక్తి ధరేఽనఘే – కౌమారీ రూపసంస్థానే నారాయణి నమోస్తుతే ॥౧౫॥ శంఖచక్ర గదాశార్ఙ్గ గృహీత
పరమాయుధే – ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే ॥౧౬॥ గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత
వసుంధరే – వరాహ రూపిణిశివే నారాయణి నమోస్తుతే ॥౧౭॥ నృసింహ రూపేణోగ్రేణ హంతుందైత్యాన్
కృతోద్యమే త్రైలోక్య త్రాణసహితే నారాయణి నమోస్తుతే ॥౧౮॥ కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్జ్వలే –
వృత్రప్రాణ హరేచైంద్రి నారాయణి నమోస్తుతే ॥౧౯॥ శివదూతీ స్వరూపేణ హతదైత్య మహాబలే – ఘోర

రూపే మహారావే నారాయణి నమోస్తుతే ॥౨౦॥ దంష్ట్రాకరాళ వదనే శిరోమాలా విభూషణే - చాముణ్డే ముణ్డమథనే నారాయణి నమోస్తుతే ॥౨౧॥ లక్ష్మీలజ్జే మహావిద్యే శ్రద్ధేపుష్టి స్వధేధ్రువే మహారాత్రి మహావిద్యే నారాయణి నమోస్తుతే ॥౨౨॥ మేధేసరస్వతివరే భూతిబాభ్రవి తామసి నియతేత్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే ॥౨౩॥ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య స్త్రాహినోదేవి దుర్గేదేవి నమోస్తుతే ॥౨౪॥ ఏతత్తేవదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతునః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే ॥౨౫॥ జ్వాలాకరాళ మత్యుగ్రమ శేషాసురసూదనం త్రిశూలం పాతునోభీతే భద్రకాళి నమోస్తుతే ॥౨౬॥ హినస్తిదైత్యా తేజాంసి స్వనేనా పూర్యయాజగత్ సాఘంటా పాతునోదేవి పాపేభ్యోనః సుతానివ ॥౨౭॥ అసురా సృగ్వసాపంక చర్చితస్తేక రోజ్జ్వలః శుభా యఖడ్గోభవతు చండికే త్వాంనతావయం ॥౨౮॥ రోగాన శేషానపహంసితుష్టారుష్టాతుకామా న్సకలానభీష్టాన్ - త్వామాశ్రితానాం నవిప న్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ॥౨౯॥ ఏతత్కృతం యత్కదనం త్వయాఽద్య ధర్మద్విషాం దేవిమహాసురాణాం - రూపైరనేకై ర్బహుధాత్మమూర్తిం కృత్వాంబికే తత్ప్రకరోతికాన్యా ॥౩౦॥ విద్యాసు శాస్త్రేషు వివేకదీపే ష్వాద్యేషు వాక్యేషుచ కాత్వదన్యా - మమత గర్తేఽతి మహాంధకారే విభ్రామయ త్యేతదతీవ విశ్వం ॥౩౧॥ రక్షాంసి యత్రోగ్ర విషాశ్చనాగా యత్రారయో దస్యుబలానియత్ర - దావానలో యత్రతథాబ్ధిమధ్యే తత్రస్థితా త్వంపరిపాసి విశ్వం ॥౩౨॥ విశ్వేశ్వరీత్వం పరిపాసివిశ్వం విశ్వాత్మికా ధారయసీతివిశ్వం - విశ్వేశవంద్యా భవతీభవంతి విశ్వాశ్రయాయే త్వయిభక్తినమ్రాః ॥౩౩॥ దేవిప్రసీద పరిపాలయనోఽరిభీతే ర్నిత్యం యథాఽ సురవధాదధు నైవసద్యః - పాపానిసర్వ జగతాం ప్రశమంనయాశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్ ॥౩౪ ప్రణతానాం ప్రసీదత్వం దేవివిశ్వార్తిహారిణి త్రైలోక్య వాసినామీడ్యే లోకనాం వరదాభవ ॥౩౫॥ దేవ్యువాచ ॥౩౬॥ వరదాఽహం సురగణా వరం యన్మనసేచ్ఛథ - తంవృణుధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకం ॥౩౭॥ దేవాఊచుః ॥ ॥౩౮॥ సర్వబాధా ప్రశమనం

త్రైలోక్య స్యాఖిలేశ్వరి – ఏవమేవత్వయా కార్యమస్మద్వైరి వినాశనం ॥౩౯॥ ఇతి నారాయణీ స్తుతిః

---

# అథ రహస్యత్రయాణి.

## తత్రప్రాధనికం–ప్రథమం.

ఓం నమశ్చండికాయై ॥ అస్యశ్రీరహస్య త్రితయస హిరణ్యగర్భ వాసుదేవ రుద్రాదయ ఋషయః గాయత్ర్యుష్ణి గనుష్టు ప్ఛందాంసి । మహాకాళీ మహాలక్ష్మీ । మహాసరస్వత్యో । దేవతాః నందాభ్రామరీ శాకంభర్యోబీజాని - రక్తదంతికా దుర్గాభీమా శ్శక్తయః - అగ్నివాయు సూర్యాస్తత్వాని - మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ ప్రీత్యర్థే జపేవినియోగః ॥ రాజోవాచ ॥౧॥ భగవన్న వతారామే చండికాయా స్త్వయోదితాః ఏతేషాం ప్రకృతిం బ్రహ్మన్ ప్రధానం వక్తుమర్హసి ॥౨॥ ఆరాధ్యయ న్మయాదేవ్యాః స్వరూపం యేనతద్ద్విజ । విధినా సకలంబ్రూహి యథావ త్ప్రణతస్య మే ॥౩॥ ఋషిరువాచ॥ ఇదంరహస్యం పరమ మనాఖ్యేయం ప్రచక్షతే భక్తోసీతి నమేకించి త్తవావాచ్యం నరాధిప ॥౪॥ సర్వస్యాద్యా మహాలక్ష్మీ స్త్రిగుణా సకలేశ్వరీ । లక్ష్యాలక్ష్య స్వరూపాసా వ్యాప్యకృత్స్నం వ్యవస్థితా ॥౫॥ మాతులుంగం గదాంఖేటం పానపాత్రం చబిభ్రతీ । నాగంలింగంచ యోనించ బిభ్రతీ నృపమూర్ధని ॥౬॥ తప్తకాంచన వర్ణాభా తప్తకాంచన భూషణా । శూన్యంతదఖిలం స్వేన

పూరయామాస తేజసా ॥౭॥ శూన్యం తదఖిలం లోకం విలోక్య పరమేశ్వరీ । బభార రూపమపరం తమసా కేవలేనహి ॥౮॥ సాభిన్నాంజన సంకాశా దంష్ట్రాంచిత వరాననా । విశాలలోచనా నారీ బభూవ తనుమధ్యమా ॥౯॥ ఖడ్గపాత్ర శిరఃఖేటై రలంకృత చతుర్భుజా । కబంధహార మురసా బిభ్రాణాహి శిరస్రజం ॥౧౦॥ సాప్రోవాచ మహాలక్ష్మీం తామసీ ప్రమదోత్తమా । నామకర్మచ మేమాత ర్దేహితుభ్యం నమోనమః ॥౧౧॥ తాంప్రోవాచ మహాలక్ష్మీం స్తామసీం ప్రమదోత్తమాం । దదామి తవనామాని యానికర్మాణి తానిచ ॥౧౨॥ మహామాయా మహాకాళీ మహామారీ క్షుధాతృషా । నిద్రాతృష్ణా చైకవీరా కాళరాత్రి ర్దురత్యయా ॥౧౩॥ ఇమాని తవనామాని ప్రతిపాద్యాని కర్మభిః । ఏభిఃకర్మాణి తేజ్ఞాత్వా యోధీతే సోశ్నుతేసుఖం ॥౧౪॥ తామిత్యుక్త్వా మహాలక్ష్మీ స్స్వరూప మపరంనృప । సత్వాఖ్యేనాతి శుద్ధేన గుణేనేందు ప్రభందదౌ ॥౧౫॥ అక్షమాలాం కుశధరా వీణాపుస్తక ధారిణీ । సాబభూవ వరానారీ నామాన్యస్యైచ సాదదౌ ॥౧౬॥ మహావిద్యా మహావాణీభారతీ వాక్సరస్వతీ । ఆర్యాబ్రాహ్మీ కామధేను ర్వేదగర్భా చధీశ్వరీ ॥౧౭॥ అథోవాచ మహాలక్ష్మీర్మహాకాళీం సరస్వతీం । యువాంజనయతాం దేవ్యౌ మిథునే స్వానురూపతః ॥౧౮॥ ఇత్యుక్త్వాతే మహాలక్ష్మీ స్ససర్జ మిథునంస్వయం । హిరణ్యగర్భౌ రుచిరౌ స్త్రీపుంసౌ కమలాసనౌ ॥౧౯॥ బ్రహ్మన్విధే విరించేతి ధాతరిత్యాహతం నరం । శ్రీఃపద్మేకమలేలక్ష్మీ త్యాహమాతా స్త్రియంచతాం ॥౨౦॥ మహాకాళీ భారతీచ మిథునే సృజతస్సహ ॥ ఏతయోరపి రూపాణి నామానిచ వదామితే ॥౨౧॥ నీలకంఠం రక్తబాహుం శ్వేతాంగం చంద్రశేఖరం । జనయామాస పురుషం మహాకాళీ సితాంస్త్రియం ॥౨౨॥ సరుద్రశ్శంకరస్థాణుః కపర్దీచ త్రిలోచనః । త్రయీవిద్యా కామధేను స్సాస్త్రీ భాషాక్షరాస్వరా ॥౨౩॥ సరస్వతీ స్త్రియంగౌరీం కృష్ణంచ పురుషంనృప । జనయామాస నామాని తయోరపి వదామితే ॥౨౪॥ విష్ణుఃకృష్ణో హృషీకేశో వాసుదేవో జనార్దనః । ఉమాగౌరీ సతీచండీ సుందరీసుభగాశివా ॥౨౫॥ ఏవం యువతయస్సద్యః పురుషత్వం ప్రపేదిరే । చక్షుష్మంతో నుపశ్యంతి నేతరేతద్విదోజనా

॥౨౬॥ బ్రహ్మణే ప్రదదౌ పత్నీం మహాలక్ష్మీర్నృప త్రయీం రుద్రాయ గౌరీం వరదాం వాసుదేవాయ చ శ్రియం
॥౨౭॥ స్వరయా సహ సంభూయ విరించోండ మజీజనత్ । బిభేద భగవాన్ రుద్ర స్తద్గౌర్యా సహ వీర్యవాన్ ॥౨౮॥
అండ మధ్యే ప్రధానాది కార్యజాత మభూన్నృప । మహాభూతాత్మకం సర్వం జగత్స్థావర జంగమం ॥౨౯॥ పుపోష
పాలయామాస తల్లక్ష్మ్యా సహ కేశవః । సంజహార జగత్సర్వం సహ గౌర్యా మహేశ్వరః । మహాలక్ష్మీ ర్మహా
రాజ సైవ ప్రోక్తా మహేశ్వరీ । ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోక మహేశ్వరీ ॥౩౦॥ నిరాకారా చ సాకారా సైవ
నానా విధాభవత్ । నామాని చ త్వయా రాజ న్నాఖ్యాత వ్యాపి కస్యచిత్ ॥౩౧॥ ఇతి ప్రాధానికం ॥

—* వైకృతికమ్-ద్వితీయం. *—

ఓం నమశ్చణ్డికాయై ॥ ఋషిరువాచ ॥ ౧ ॥ త్రిగుణా తామసీ దేవీ సాత్త్వికీ యా త్రిధోదితా । సా శర్వా చణ్డి
కా దుర్గా భద్రా భగవతీర్యతే ॥౨॥ యోగనిద్రా హరే రుక్తా మహాకాళీ తమోగుణా । మధుకైటభ నాశార్థం
యాం తుష్టావాంబుజాసనః ॥౩॥ దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా । విశాలయా రాజమాన త్రింశల్లోచ
నమాలయా ॥౪॥ స్ఫురద్దశన దంష్ట్రా సా భీమరూపాపి భూమిప । రూపసౌభాగ్య కాంతీనాం సా ప్రతిష్ఠా మహా
శ్రియా ॥౫॥ ఖడ్గం బాణం గదాం శూలం శంఖం చక్రం భుశుండికం । పరిఘం కార్ముకం శీర్షం నిశ్చ్యోతద్రుధి
రం దధౌ ॥౬॥ ఏషా సా వైష్ణవీ మాయా మహాకాళీ దురత్యయా । ఆరాధితా వశీకుర్యా త్పూజాకర్తు శ్చరాచరం
॥౭॥ సర్వదేవ శరీరేభ్యో యావిర్భూతా౽మితప్రభా । త్రిగుణా సా మహాలక్ష్మీ స్సాక్షాన్మహిష మర్దినీ ॥౮॥
శ్వేతాననా నీలభుజా సుశ్వేత స్తనమండలా రక్తమధ్యా రక్తపాదా రక్తజంఘోరు రున్నతా ॥౯॥
సుచిత్రజఘనా చిత్రమాల్యాంబర విభూషణా । చిత్రానులేపనా కాంతి రూప సౌభాగ్యశాలినీ ॥౧౦॥ అష్టాద
శభుజాపూజ్యా సా సహస్ర భుజాసతీ ఆయుధాన్యత్ర వక్ష్యంతే దక్షిణాధః కరక్రమాత్ ॥౧౧॥ అక్షమాలా చ

కమలం బాణోఽసిః కులిశంగదా । చక్రంత్రిశూలం పరశు శ్శంఖో ఘంటాచ పాశకః ॥౧౨॥ శక్తిర్దండ శ్చర్మచా
పః పానపాత్రం కమండలుః । అలంకృత భుజామేభి రాయుధైః కమలాసనాం ॥౧౩॥ సర్వదేవమయీ మీశాం
మహాలక్ష్మీ మిమాం నృప । పూజయే త్సర్వలోకానాం సదేవానాం ప్రభుర్భవేత్ ॥౧౪॥ గౌరీదేహా త్సముద్భూ
తా యా సత్త్వైక గుణాశ్రయా । సాక్షాత్సరస్వతీ ప్రోక్తా శుంభాసుర నిబర్హిణీ ॥౧౫॥ దధౌచాష్టభుజా బాణ
ముసలేశూల చక్రభృత్ । శంఖంఘంటాం లాంగలంచ కార్ముకం వసుధాధిప ॥౧౬॥ ఏషాసంపూజితా భక్త్యా
సర్వజ్ఞత్వం ప్రయచ్ఛతి । నిశుంభమథనీ దేవీ శుంభాసుర నిబర్హిణీ ॥౧౭॥ ఇత్యుక్తాని స్వరూపాణి మూర్తీనాం
తవపార్థివ । ఉపాసనం జగన్మాతుః పృథగాసాం నిశామయ ॥౧౮॥ మహాలక్ష్మీ ర్యదాపూజ్యా మహాకాలీ సర
స్వతీ । దక్షిణోత్తరయోః పూజ్యే పృష్ఠతో మిథునత్రయం ॥౧౯॥ విరించిస్స్వరయా మధ్యే రుద్రో గౌర్యాచ
దక్షిణే । వామేలక్ష్మ్యా హృషీకేశః పురతో దేవతాత్రయం ॥౨౦॥ అష్టాదశ భుజామధ్యే వామేచాస్యా దశాననా
దక్షిణేఽష్ట భుజాలక్ష్మీ ర్మహతీ తిసమర్చయేత్ ॥౨౧॥ దశాననా యదాపూజ్యా దక్షిణో త్తరయో స్తదా । కాల
మృత్యూచ సంపూజ్యౌ సర్వారిష్ట ప్రశాంతయే ॥౨౨॥ యదాచాష్టభుజా పూజ్యా శుంభాసుర నిబర్హిణీ । నవా
స్యాశ్శక్తయః పూజ్యా స్తథారుద్ర వినాయకౌ ॥౨౩॥ నమోదేవ్యా ఇతిస్తోత్రై ర్మహాలక్ష్మీంసమర్చయేత్ । అవ
తారత్రయార్చాయాం స్తోత్రమంత్రా స్తదాశ్రయాః ॥౨౪॥ అష్టాదశ భుజాచైషా పూజ్యా మహిష మర్దినీ ।
మహాలక్ష్మీ ర్మహాకాళీ సైవప్రోక్తా సరస్వతీ ॥౨౫॥ ఈశ్వరీ పుణ్యపాపానాం సర్వలోక మహేశ్వరీ । మహి
షాంతకరీయేన పూజితా సజగత్ప్రభుః ॥౨౬॥ పూజయే జ్జగతాం ధాత్రీం చండికాం భక్తవత్సలాం । అర్ఘ్యాదిభి
రలంకారై ర్గంధపుష్పై స్తథాక్షతైః ॥౨౭॥ ధూపైర్దీపైశ్చ నైవేద్యై ర్నానాభక్ష్య సమన్వితైః । రుధిరాక్తేనబలి
నా మాంసేన సురయా నృప ॥౨౮॥ ప్రణామాచమనీయేన చందనేన సుగంధినా । సకర్పూరైశ్చ తాంబూలై
ర్భక్తిభావ సమన్వితైః ॥౨౯॥ సర్వాశ్చమాతరః పూజా బ్రహ్మాణ్యాద్యా యథాక్రమం । వామభాగాగ్రతో దేవ్యా

ఛ్ఛిన్న శీర్షం మహాసురం ॥౩౦॥ పూజయేన్మహిషం యేన ప్రాప్తం సాయుజ్య మేవచ । దక్షిణే పురతః సింహం
సమగ్రం ధర్మ మీశ్వరం ॥౩౧॥ వాహనం పూజయేద్దేవ్యా ధృతం యేన చరాచరం । తతః కృతాంజలి ర్భూత్వా
స్తువీత చరితై రిమైః ॥౩౨॥ ఏకేనవా మధ్యమేన నైకేనేతరయోరిహ । చరితార్ధంతు నజపే జ్జపంచ్ఛిద్ర మవాప్ను
యాత్ ॥౩౩॥ స్తోత్ర మంత్రై స్తువీతేమాం యదివా జగదంబికాం । ప్రదక్షిణ నమస్కారాన్ కృత్వా మూర్ధ్ని
కృతాంజలిః ॥౩౪॥ క్షమాపయే జ్జగద్ధాత్రీం ముహుర్ముహు రతంద్రితః । ప్రతిశ్లోకంచ జుహుయా త్పాయసం తి
లసర్పిషా ॥౩౫॥ జుహుయా త్స్తోత్రమంత్రైర్వా చండికాయై శుభం హవిః । నామోనామ పదై ర్దేవీం పూజయే
త్సుసమాహితః ॥౩౬॥ అర్ఘ్యావాహన పాద్యాది ధ్యానయోగ పరాయణః । ప్రయతః ప్రాంజలిః ప్రహ్వః ప్రణి
మ్యారోప్య చాత్మని ॥౩౭॥ సుచిరం భావయేదీశాం చండికాం తన్మయో భవేత్ । ఏవం యః పూజయేద్భక్త్యా ప్రత్య
హం పరమేశ్వరీం ॥౩౮॥ భుక్త్వా భోగాన్ యథాకామం దేవీసాయుజ్య మాప్నుయాత్ । యోన పూజయతే నిత్యం
చండికాం భక్తవత్సలాం ॥౩౯॥ భస్మీకృత్యాస్య పుణ్యాని నిర్దహే త్పరమేశ్వరీ । తస్మాత్పూజయ భూపాల సర్వ
లోక మహేశ్వరీం యథోక్తేన విధానేన చండికాం సుఖమాప్స్యసి ॥౪౦॥ ఇతి వైకృతికమ్॥

## —* మూర్తిరహస్యం-తృతీయం. *—

ఓం నమశ్చండికాయై ॥ ఋషిరువాచ ॥౧॥ నందా భగవతీ నామ యా భవిష్యతి నందజా । సాస్తుతా పూజితా
ధ్యాతా వశీకుర్యా జ్జగత్త్రయం ॥౨॥ కనకోత్తమ కాంతిస్సా సుకాంతిః కనకాంబరా । దేవీకనక వర్ణాభా కనకో
త్తమ భూషణా ॥౩॥ కమలాంకుశ పాశాబ్జై రలంకృత చతుర్భుజా । ఇందిరా కమలా లక్ష్మీ స్సాశ్రీ రుక్మాంబు
జాసనా ॥౪॥ యా రక్తదంతికా నామ దేవీ ప్రోక్తా మయానఘ । తస్యాస్స్వరూపం వక్ష్యామి శృణు సర్వ భయాప
హమ్ ॥౫॥ యాం స్తుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥ రక్తాంబరా రక్తవర్ణా రక్త సర్వాంగ భూషణా ॥౬॥
రక్తాయుధా రక్తనేత్రా రక్తకేశాతి భీషణా । రక్తతీక్ష్ణ నఖా రక్త రసనా రక్త దంష్ట్రికా ॥౭॥ పతింనారీ వానురక్తా

దేవీభక్తం భజేజ్జనమ్ । వసుధేవ విశాలాస్యా సుమేరు యుగళస్తనీ ॥౮॥ దీర్ఘాలంబావతిస్థూలౌ తావతీవ మనోహరౌ । కర్కశావతి కాంతౌ తే సర్వానంద పయోనిధీ ॥౯॥ భక్తాన్సంపాయయేద్దేవీ సర్వకామ దుఘౌ స్తనౌ । ఖడ్గంపాత్రంచ ముసలం లాంగలంచ బిభర్తి సా ॥౧౦॥ ఆఖ్యాతా రక్తచాముండా దేవీ యోగేశ్వరీతి చ ॥ అనయా వ్యాప్త మఖిలం జగత్స్థావర జంగమం ॥౧౧॥ ఇమాం యః పూజయేద్భక్త్యా స వ్యాప్నోతి చరాచరం । అధీతే య ఇమం నిత్యం రక్తదంత్యా వపుః స్తవమ్ ॥౧౨॥ తంసా పరిచరేద్దేవీ పతిం ప్రియమివాంగనా । శాకంభరీ నీల వర్ణా నీలోత్పల విలోచనా ॥౧౩॥ గంభీరనాభి స్త్రివళీ విభూషిత తనూదరీ । సుకర్కశ సమోత్తుంగ వృత్తపీన ఘనస్తనీ ॥౧౪॥ ముష్టిం శిలీముఖైః పూర్ణాం కమలం కమలాలయా । పుష్పపల్లవ మూలాది ఫలాఢ్యం శాకసంచయమ్ ॥౧౫॥ కామ్యానంతర సైర్యుక్తం క్షుత్తృణ్మృత్యు జరాపహం । కార్ముకంచ స్ఫురత్కాంతి బిభ్రతీ పరమేశ్వరీ ॥౧౬॥ శాకంభరీ శతాక్షీ సా సైవ దుర్గా ప్రకీర్తితా । ఉమా గౌరీ సతీ చండీ కాళికా సా తు పార్వతీ ॥౧౭॥ శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్ నమన్ । అక్షయ్య మశ్నుతే శీఘ్ర మన్నపానామృతం ఫలమ్ ॥౧౮॥ భీమాదేవీ నీలవర్ణా దంష్ట్రాదశన భాసురా । విశాల లోచనా నారీ వృత్తతుంగ పయోధరా ॥౧౯॥ చంద్రహాసం చ డమరుం శిరః పాత్రంచ బిభ్రతీ । ఏకవీరా కాళరాత్రి స్సైవోక్తా కామదా స్తుతా ॥౨౦॥ తేజోమండల దుర్ధర్షా భ్రామరీ చిత్ర కాంతిభృత్ । చిత్రభ్రమర పాణిస్సా మహామారీతి గీయతే ॥౨౧॥ చిత్రాను లేపనా దేవీ దివ్యాభరణ భూషితా । ఇత్యేతా మూర్తయో దేవ్యా వ్యాఖ్యాతా వసుధాధిప ॥౨౨॥ జగన్మాతు శ్చండికాయాః కీర్తితాః కామధేనవః । ఇదం రహస్యం పరమం నవాచ్యం కస్యచిత్త్వయా ॥౨౩॥ వ్యాఖ్యానా దివ్యమూర్తీనా మభీష్ట ఫలదాయకం । గోపనీయం ప్రయత్నేన దేవీసూక్తం పరం జపన్ ॥౨౪॥ సప్తజన్మజ పాపైశ్చ బ్రహ్మహత్యాది కైరపి । పఠన ధ్యానమాత్రేణ ముచ్యతే నాత్రసంశయః ॥౨౫॥ ఇతి మూర్తిరహస్యమ్॥

పునః పూజాంచ కృత్వా ఉత్తరనీరాజనం మంత్ర పుష్పం దద్యాత్.

ఇతి మధ్యమచరితం సంపూర్ణం.

# చణ్డీధ్వజస్తోత్రమ్.

ఈ స్తోత్రము భక్తులు పారాయణజేయుటకద్దు కామ్యవిధులలో జేరిన దగుటచేత కామనా జేయుట ప్రహతము అందుచేత ఎవరు యేకోరికతో జేయుదురో ఆయాఫలమును పొందుచున్నారు గనుక మధ్యమ చరిత్రః పదుపొదు పరచడమైనది చరిత్రము గించి జేసికొనుట యుత్తమము.

అస్యశ్రీ చణ్డీధ్వజస్తోత్ర మహామన్త్రస్య మార్కణ్డేయ ఋషిః అనుష్టుప్ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రాంబీజం- శ్రీంశక్తిః- శ్రూంకీలకం- మమవాంఛితార్థఫలసిద్ధ్యర్థే జపేవినియోగః శ్రాం శ్రీమతి న్యాసౌకృత్వా దిగ్బంధనానంతరం శ్రీచణ్డీంధ్యాయేత్ సృష్టిముదాం ప్రదర్శ్య।

ధ్యానం। శ్రీం నమోజగత్ప్రతిష్టాయైదేవ్యైభూత్యై నమోనమః పరమానందరూపిణ్యై నిత్యాయై సతతం నమః నమస్తేస్తు మహాదేవీ పరబ్రహ్మ స్వరూపిణీః— ౧

| | | | | |
|---|---|---|---|---|
| రక్షమాం శరణేదేవి ధనధాన్య ప్రదాయినీ | రాజ్యందేహి | ధనందేహి | సామ్రాజ్యందేహి మేసదా- | ౨ |
| నమస్తేస్తు మహాకాళి పరబ్రహ్మ స్వరూపిణీ | ,, | ,, | ,, | ౩ |
| నమస్తేస్తు మహాలక్ష్మీ | ,, | ,, | ,, | ౪ |
| మహాసరస్వతీదేవి. | ,, | ,, | ,, | ౫ |
| నమోబ్రాహ్మీ నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౬ |
| నమోమాహేశ్వరీ దేవి. | ,, | ,, | ,, | ౭ |
| నమస్తేస్తు చకౌమారీ | ,, | ,, | ,, | ౮ |
| నమస్తే వైష్ణవదేవి. | ,, | ,, | ,, | ౯ |

| | | | | |
|---|---|---|---|---|
| నమస్తే స్తు చ వారాహీం. | రాజ్యందేహి | ధనందేహి | సామ్రాజ్యందేహి మేసదా- | ౧౦ |
| నారసింహీ నమ స్తేస్తు. | ,, | ,, | ,, | ౧౧ |
| నమోనమ స్తే ఇంద్రాణి. | ,, | ,, | ,, | ౧౨ |
| నమోనమ స్తే చాముణ్డే. | ,, | ,, | ,, | ౧౩ |
| నమోనమస్తే నందాయై. | ,, | ,, | ,, | ౧౪ |
| రక్తదంతే నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౧౫ |
| నమ స్తేస్తు మహాదుర్గే. | ,, | ,, | ,, | ౧౬ |
| శాకంభరీ నమస్తే స్తు. | ,, | ,, | ,, | ౧౭ |
| శివదూతీ నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౧౮ |
| నమస్తే భ్రామర దేవి | ,, | ,, | ,, | ౧౯ |
| నమో నవగ్రహే దేవి. | ,, | ,, | ,, | ౨౦ |
| నవకూట మహా దేవి | ,, | ,, | ,, | ౨౧ |
| స్వర్ణపూర్ణే నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౨౨ |
| శ్రీసుందరీ నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౨౩ |
| నమో భగవతీదేవి. | ,, | ,, | ,, | ౨౪ |
| దివ్యయోగి నమస్తేస్తు. | ,, | ,, | ,, | ౨౫ |
| నమస్తేస్తు మహాదేవి. | ,, | ,, | ,, | ౨౬ |
| నమోనమ స్తే సావిత్రి. | ,, | ,, | ,, | ౨౭ |

జయలక్ష్మీ నమస్తేస్తు. రాజ్యందేహి ధనందేహి సామ్రాజ్యందేహి మేసదా.- ౨౮
మోక్షలక్ష్మీ నమస్తేస్తు. ,, ,, ,, ౨౯
రక్షమాం శరణేదేవి ధనధాన్య ప్రదాయినీ. ,, ,, ,, ౩౦
చణ్డిధ్వజ మదంస్తోత్రం సర్వకామఫలప్రదం రాజతేసర్వజంతూనాం వశీకరణ సాధనమ్. ॥ ఇతి ॥ ౩౧

## కామ్యవిధులు

ఈ క్రింది మన్త్రములను ఉపాసనాపరుడై జపించినను లేక నరునొకనిచ్చి జపింపజేసినను ఆ యాఫలమును పొందుదురు.॥

(౧) సర్వాపన్నివారణార్థం॥ ఓం కరోతిసానః శుభహేతు రీశ్వర శుభానిభద్రాణి యభిహంతు చాపదః స్వాహా॥

(౨) వ్యాధినివారణార్థం॥ ఓం శూలేనపాహినోదేవి పాహిఖడ్గేన చాంబికే- ఘంటాస్వనేనసః పాహిచాపజ్యా నిస్వనేనచ స్వాహా॥

(౩) పునః రాజ్యప్రాప్తి॥ ఓంతతోవవ్రేన్నృపో రాజ్య మవిభ్రం శన్యజన్మనీస్వాహా॥ అనగా ఉద్యోగలాభప్రాప్తికై॥

(౪) స్వాభీష్ట ప్రాప్త్యర్థం॥ ఓంఏవందేవ్యా వరంలబ్ధ్వా సురథక్షత్రియర్షభః సూర్యాజన్మ సమాసాద్య సావర్ణిర్భవితా మనుః స్వాహా॥

(౫) సర్వకార్యసిద్ధి॥ ఓంశరణాగతదీనార్తపరిత్రాణ పరాయణేసర్వస్యార్తిహారేదేవి నారాయణినమోస్తుతే స్వాహా॥

అన్నితన్త్రముల యందైకకంఠ్యముగానున్న అనుభవసిద్ధముగానున్న వాడుకలలోనున్నవి గనుక యిందు పొందుపరచనైనది. ప్రతిమన్త్రమును లక్ష, అయుతం సహస్రసంఖ్యగా, కార్యానుసారేణ జపించనగును.

ఇతి కామ్యవిధయః-